epaper.andhrajyothy.com
ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY

నల్లగొండ
16
సోమవారం 1 జనవరి 2018



గతం ఓ జ్ఞాపకం.. వర్తమానం అనుభూతి.. భవిష్యత్ ఆసక్తి.. ఈ మూడింటి కలయికే జీవితం. కాలగమనంలో కలిసిపోయిన 2017 కొంత మందికి మధురానుభూతులు పంచితే, మరికొందరిని చేదు జ్ఞాపకాల తీరానికి తీసుకెళ్లింది. యుగం ఓ క్షణంలా కరిగిపోతున్న ఈ తరుణంలో మన పరుగు దేనికోసం. ఓ లక్ష్యమంటూ లేని జీవితం వృథా ప్రయాసే అంటారు మేధావులు. పాత సంవత్సరానికి గుడ్‌బై.. చెబుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. గడిపే ప్రతి సెకను ఎంతో విలువైందిగా పరిగణించి.. ముందుకు సాగాలని కోరుకుంటూ..

న్యూ ఇయర్ జోష్



ఎన్నో జ్ఞాపకాల ఏడాదికి ముగింపు చెబుతూ భానుడు ఆదివారం నల్లగొండలో ఇలా అస్తమించాడు...

కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న కోదాడ తేజ విద్యార్థులు





నల్లగొండలో కేక్ కట్ చేస్తున్న కలెక్టర్, ఎస్పీ

2018లోకి ప్రవేశించాం.. ఈ ఏడాది లక్ష్యాలు సగం మందికి ఇప్పటికే సిద్ధమై పోయాయి. ఓ సర్వే ప్రకారం.. మన దేశంలోని నగరాల్లో కనీసం 50శాతం మంది కొత్త ఏడాదిలో అది చేయాలి..? ఇది చేయాలంటూ లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నారు. కానీ, కేవలం 10శాతం లోపే వాటిని ఆచరిస్తున్నారు. 30శాతం మంది నెల తిరక్కుండానే వారి లక్ష్యాలను వదిలేస్తున్నారని తేలింది. మిగతా 10శాతం లక్ష్యాలలో ఒకటో రెండో ఆచరించగలుగుతున్నారు. లక్ష్యాలు మరీ భారీగా ఉన్నట్లు నిర్దేశించుకోవడంవల్ల ఫలితం ఉండదు. యథావిధిగా వచ్చే ఏడాదికి బదిలీ అయిపోతాయి. అందుకే చిన్నగా.. సులభంగా ఆచరించగలిగేలా ఈ లక్ష్యాలు ఉండాలి. జీవితం సాఫీగా సాగాలంటే.. 2018లో ఆచరించాల్సిన 18 లక్ష్యాలు మీ కోసం...

స్ప్రెడ్‌లో...



విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ఉప్పల్

కొత్త ఏడాదిలో

మరింత ముందుకు

కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ • 14లో




ఉత్సాహంగా పోలీస్ క్రీడలు 7

ప్రాణం తీసిన క్యాన్సర్
గ్రూప్-2 అభ్యర్థి బలవన్మరణం 6

ఉద్దీపనకు స్వచ్ఛంద దూతలు

- నకిరేకల్ నియోజకవర్గంలో 101 పాఠశాలల్లో ఎంపిక
- ఐదుగురు చొప్పున 450 గ్రూపులు
- పారిశుధ్యం, వ్యక్తిగత శుభ్రతపై అవగాహన
- వారానికోసారి ఇంటింటి సర్వే
- 225 మంది మధ్యాహ్నభోజన మహిళలకు ఆప్రాన్లు
- ఏడు నినాదాలతో స్వచ్ఛత పోస్టర్లు

ఎన్ఐఆర్‌డీ రాజేంద్రనగర్‌లో సమావేశమైన ఉద్దీపన శానిటేషన్ తయారీ మహిళలు



స్వచ్ఛతపై ఇంటింటి సర్వే, చైతన్య ప్రచారం నిర్వహిస్తున్న స్వచ్ఛదూతలు

నార్కట్‌పల్లి, డిసెంబర్ 31: రాష్ట్రంలోనే తొలిసారిగా నకిరేకల్ నియోజకవర్గంలో ప్రారంభమైన 'ఉద్దీపన' మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాణ్యమైన, గుణాత్మక విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఆశయంతో జాతీయ గ్రామాణాభివృద్ధి సంస్థ పంచాయతీ రాజ్ (ఎన్ఐఆర్‌డీపీఆర్) మార్గనిర్దేశంలో రూపుదాల్చిన ఉద్దీపన సమాజ నిర్మాణానికి సంకల్పించింది. ఎన్ఐఆర్‌డీపీఆర్ డీజీ డాక్టర్ డబ్ల్యూఆర్.రెడ్డి సూచనలతో ఉద్దీపన సమన్వయకర్త ఎన్ఐఆర్‌డీ పీఆర్‌కు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ తిరుకోవెల విజయ్‌కుమార్ 'ఉద్దీపన శానిటేషన్ లీడ్' పేరుతో నూతన కార్యక్రమాన్ని రూపొందించారు. స్వచ్ఛభారత్ కోసం ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేస్తుండగా, వాటిని నిరంతరం వాడేలా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు 'స్వచ్ఛ'ంద దూతలను తయారు చేశారు.

విద్యార్థులే స్వచ్ఛ దూతలు...

ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులే స్వచ్ఛ దూతలుగా వ్యవహరించనున్నారు. నియోజకవర్గంలోని 101 ప్రభుత్వ పాఠశాలల్లో ఆసక్తి ఉన్న ఐదుగురు సభ్యులతో 450 గ్రూపులు తయారు చేశారు. మొత్తం 2250 మంది విద్యార్థులు స్వచ్ఛ దూతల అవతారమెత్తారు. పాఠశాలలో చివరి రెండు తరగతుల విద్యార్థులను అందుకు ఎంపిక చేశారు. ప్రాథమిక పాఠశాలలో 4, 5 తరగతుల విద్యార్థులను, ప్రాథమికోన్నత పాఠశాలైతే 6, 7వ తరగతుల విద్యార్థులను, 3వ తరగతి వరకే ఉంటే 3వ తరగతి విద్యార్థులను ఎంపిక చేశారు.

దూతల కర్తవ్యం...

ఉద్దీపన కింద స్వచ్ఛ దూతలుగా ఎంపికైన విద్యార్థులకు వారి గ్రామాల్లోనే ఒక్కొక్కరికి ఓ ఇంటిని కేటాయించారు. ప్రతీ వారానికో రోజు విద్యార్థులు వారికి కేటాయించిన ఇంటికి స్వచ్ఛత, శుభ్రత నినాదాల ప్లకార్డులు చేతబట్టి వెళ్తారు. ఎన్ఐఆర్‌డీపీఆర్ రూపొందించిన ప్రశ్నావళి మేరకు వివరాలు నింపుతారు. ఇలా మూడు నెలల పాటు నెలకు ఐదు రోజుల చొప్పున ఒక ఇంటికి 15 పర్యాయాలు వెళ్లి మరుగుదొడ్డి నిర్వహణ, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, ఆహారం తీసుకునే సమయంలో చేతులు శుభ్రపర్చుకోవడం, చేతి, కాలి వేలి గోర్లను తొలగించడం తదితర విషయాలను ఆరా తీస్తారు. ఈ సర్వే వివరాలను మాస్టర్ ట్రైనర్‌గా శిక్షణ పొందిన ఉపాధ్యాయుడికి నివేదిస్తారు.

నెలకో పర్యాయం స్మార్ట్ వాక్...

ప్రతీ వారం స్వచ్ఛ దూతల ఇంటింటి సందర్శనతో పాటు నెలకో పర్యాయం గ్రామంలో స్మార్ట్ వాక్ నిర్వహిస్తారు. ఈ స్మార్ట్ వాక్ ద్వారా గ్రామంలోని ప్రతీ వీధిని సందర్శించి బహిరంగ మలవిసర్జన ప్రాంతాలను గుర్తిస్తారు. చెత్తా చెదారాలను వీలైతే తొలగించడం లేదంటే పంచాయతీ దృష్టికి తీసుకెళ్లడం చేస్తారు.

స్మార్ట్ వాక్ సమయంలో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, గ్రామంలోని యువజన స్వచ్ఛంద సంస్థల సభ్యులు కూడా పాల్గొనే అవకాశముంది. అందుకోసం ఇప్పటికే ఎన్ఐఆర్‌డీ రూపొందించిన ఏడు రకాల స్వచ్ఛ నినాదాలతో కూడిన 750 వాల్‌పోస్టర్లు ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారు.

225 మంది మహిళలకు ఆప్రాన్లు...

పాఠశాలల్లో మధ్యాహ్నభోజన పథక నిర్వహణపై ఎన్ఐఆర్‌డీ బృందం సమగ్ర పరిశీలన చేసింది. అనారోగ్యానికి తావిచ్చే పరిస్థితులను గుర్తించి నివారణోపాయాలను ఉద్దీపన చైర్మన్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు సూచించగా, నియోజకవర్గ వ్యాప్తంగా మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న 211 మంది మహిళలతో పాటు 14 మంది పొదుపు సంఘాల మహిళలకు మొత్తం తొలిదఫా 225 ఆప్రాన్లు (కిచెన్‌గౌన్) అందజేయనున్నారు. ఆప్రాన్‌తో పాటు తలకు ధరించే టోపీ, చేతి గ్లౌజ్‌లు ఈ కిట్‌లో ఉంటాయి. ఇలా ఒక్కో కిట్టుకు రూ.500ల చొప్పున అయ్యే ఖర్చు రూ.1లక్ష 12 వేల 500ను ఎమ్మెల్యే, మరికొంత ఎంటీఆర్‌డీఎస్ సంస్థ భరిస్తోంది. వీటిని కలెక్టర్ ద్వారా త్వరలో అందజేయనున్నారు.

టర్బోసాఫ్ బ్రాండ్ పేరిట ఉద్దీపన శానిటేషన్ వాస్తువులు...

ఉద్దీపన కార్యక్రమంలో భాగంగా శానిటేషన్ ఉత్పత్తుల తయారీపై ఇప్పటికే శిక్షణ పొందిన మహిళలు రూపొందించిన ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టర్బోసాఫ్ బ్రాండ్ పేరిట ఉద్దీపన మహిళలు ఉత్పత్తి చేసిన సుమారు రూ.50వేల విలువైన వైట్ పినాయిల్, బాత్‌రూం క్లీనర్, హర్పి క్, వంట పాత్రలు శుభ్రపరిచే లిక్విడ్ విక్రయానికి సిద్ధంగా ఉంది. మరో రూ.50వేల విలువైన వస్తువులు ఉత్పత్తి దశలో ఉన్నాయి. ఈ మొత్తాన్ని గ్రామ సమాఖ్యల ద్వారా సంబంధిత మహిళలు రుణ సౌకర్యాన్ని పొందారు. వాటి అమ్మకాలు పెరిగితే భవిషత్‌లో నియోజవర్గంలోని ఆరు మండల కేంద్రాల్లో ఔట్‌లెట్లు తెరిచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం

ఉద్యోగాల సాధనసమితి నాయకులు పుల్లన్న, విజయ్‌కుమార్

నల్లగొండ టౌన్, డిసెంబరు 31: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఉద్యోగాల సాధన సమితి నాయకులు, డీవైఎఫ్‌ఐ, పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శులు ఎ.విజయ్‌కుమార్, సీవై.పుల్లన్న, రాములుయాదవ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, నిరుద్యోగులందరికీ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగాల సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27న హైదరాబాద్‌లో ప్రారంభమైన బస్సు యాత్ర ఆదివారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద సభ నిర్వహించి, భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని, తక్షణమే ప్రభుత్వ శాఖల్లో ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించారన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మూతబడిన పరిశ్రమలను తెరిపించి తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని అన్నారు. ప్రతి సంవత్సరం ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయాలని, లేని పక్షంలో కేసీఆర్ ప్రభుత్వానికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కె.రమేష్, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినపల్లి రాము, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలిమెల భాను, టీవీవీ రాష్ట్ర కార్యదర్శి చెంచు సందీప్ మాట్లాడుతూ కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదని ఎద్దేవా చేశారు. విద్యారంగాన్ని విస్మరించడమే గాకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వకుండా ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇందూరు సాగర్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోట్ల అశోక్ రెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి బరిగెల వెంకటేష్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.మహేష్, టీవీవీ జిల్లా కన్వీనర్ గోపీనాథ్, వెంకటేశ్వర్లు, సురేష్, సైదులు, బీవీచారి, జమీర్, రవినాయక్, రాము పాల్గొన్నారు.


విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతున్న డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి విజయ్‌కుమార్

నిధులు లేకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారు : సీపీఎం


సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రంగారెడ్డి

నల్లగొండ రూరల్, డిసెంబరు 31: నల్లగొండ జిల్లాలో సాగు, తాగు నీరు ప్రాజెక్టులకు నిధు లు ఇవ్వకుండా ఎలా పూర్తి చేస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం స్థానిక సీపీఎం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో వివిధ పథకాలకు శంకుస్థాపన చేసిన హరీష్‌రావు తప్పుడు ప్రకటనలు, వాగ్ధానాలతో ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించారని ఎద్దేవా చేశారు. వారు పెట్టిన బహిరంగ సభ ప్రాంతంలోనే గత 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కుర్చీ వేసుకుని నక్కలగండి ఎత్తిపోతల పథకం సంవత్సరంలోపు పూర్తి చేస్తానన్న మాట గుర్తుందా అని ప్రశ్నించారు. భూ నిర్వాసితులు ప్రజాస్వామ్యయుతంగా పరిహారం అడిగితే లాఠీలతో కొట్టించి, అక్రమ కేసులు బనాయించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు వీరారెడ్డి, అయిలయ్య, డి.మల్లేశం, సర్వయ్య, నాగిరెడ్డి, ప్రమీల, నాగార్జున పాల్గొన్నారు.

పుస్తకాలతో మనిషి జీవిత వికాసం : భద్రాద్రి

మిర్యాలగూడ టౌన్, డిసెంబరు 31: పుస్తకాలు మనిషి జీవితాన్ని వికసింపజేస్తాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేకల భద్రాద్రి అన్నారు. పూర్వ విద్యార్థుల సేవా సమితి ఆధ్వర్యంలో గ్రంథాలయానికి బహూకరించిన పుస్తకాలను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేత్రదానం, రక్తదానం ఎంతో పుస్తకదానం అంతే ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. కోచింగ్ సెంటర్లకు ధీటుగా గ్రంథాలయాలను అభివృద్ధి చేసేందుకు దాతలు ముందుకురావడం హర్షణీయమన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1983-85 సంవత్సరాల్లో ఎంపీసీ విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు సేవా సమితిని ఏర్పాటు చేయడం, లైబ్రరీకి రూ.20 వేల పుస్తకాలను అందజేయడం అభినందనీయమన్నారు. అనంతరం పూర్వ విద్యార్థుల సేవా సమితి అధ్యక్షుడు కోల సైదులు, ప్రధాన కార్యదర్శి సీతారామశర్మ, కోశాధికారి వీరబ్రహ్మాచారి, సభ్యులు కన్నెకంటి బ్రహ్మంబాబు, గౌరు రాంమూర్తి, దండ జితేందర్‌రెడ్డి, కంచర్ల శ్రీనివాస్, ఆంజనేయులు, మోహన్ , నరేందర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేయాలి


క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న డీఈవో చైతన్య జైని

నల్లగొండ విద్య, డిసెంబరు 31: ప్రభుత్వ విద్య బలోపేతానికి ఉపాధ్యాయులు కష్టపడి పనిచేయాలని డీఈవో చైతన్య జైని సూచించారు. ఎస్టీయూ ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన 2018 డైరీ, క్యాలెండర్‌ను డీఈవో కార్యాలయంలో ఆదివారం ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. నూతన సంవత్సరంలో ప్రజలు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. రానున్న పదో తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రభాగాన నిలిపేందుకు ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఒంటెద్దు బిక్షంరెడ్డి, కొనకంచి వీరరాఘవులు, పున్న రవీందర్, అంజిరెడ్డి, నరేందర్‌రెడ్డి, విజయప్రసాద్, శివ లింగయ్య, జాన్ ఖాన్ , రాజశేఖర్, వినాయక్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సమాచారం

రేపు వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుల ఎంపిక

నల్లగొండ టౌన్, డిసెంబరు 31: ఈ నెల 6నుంచి జరుగనున్న 4వ రాష్ట్ర స్థాయి జూనియర్, సబ్ జూనియర్(బాల, బాలికల) వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొననున్న క్రీడాకారులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియను ఈ నెల 2నఉదయం 10 గంటలకు ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఎండి.జానిపాషా, ఎండి.అబ్దుల్ రహమాన్ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు ఫోన్ నంబర్ 8688812519, 8106172607 లను సంప్రదించాలని కోరారు.

నేటి నుంచి ధ్యాన శిబిరాలు..

నల్లగొండ కల్చరల్, డిసెంబరు 31: నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1నుంచి 3వరకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ధ్యాన శిబిరాలను నిర్వహిస్తున్నట్లు సెంటర్ ప్రశిక్షకుడు టి.భిక్షం తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణంలోని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అంధుల పాఠశాలకు విరాళం

గొల్లగూడ, డిసెంబరు 31: అంధుల పాఠశాలకు రూ.25 వేల నగదును రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు వెంకట్ రెడ్డి విరాళంగా అందజేసినట్లు డ్వాబ్ ప్రధాన కార్యదర్శి పి.చొక్కారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వెంకట్‌రెడ్డి పదవీ విరమణ సన్మాన సభ ఆదివారం లక్ష్మి గార్డెన్స్ ఫంక్షన్ హాల్‌లో జరిగింది. కేతేపల్లి మండలం చెర్కుపల్లిలోని ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎంగా పని చేస్తున్న వెంకట్‌రెడ్డి పదవీ విరమణ సన్మాన సభ సందర్భంగా విరాళం అందజేసినట్లు తెలిపారు.

ఓటు హక్కును వినియోగించుకోవాలి

రామగిరి, డిసెంబరు 31: రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును సద్వినియోగపర్చుకోవాలని బీసీ ఐక్య వేదిక కన్వీనర్ శంకర్‌గౌడ్, గౌరవ సలహాదారులు చొల్లేటి ప్రభాకర్, సాయిబాబా ఒక ప్రకటనలో కోరారు. రాజకీయ నాయకుల ప్రలోభాలకు ఓటును అమ్ముకోవద్దని సూచించారు. ప్రజా ప్రతినిధుల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు.



ముదిరాజుల సంఘం గామ కమిటీ ఎన్నిక

మునుగోడు రూరల్, డిసెంబరు: ముదిరాజుల సంఘం పులిపలుపుల గ్రామ కమిటీ ఎన్నిక ఆదివారం ఆ సంఘం మండల అధ్యక్షుడు కాయితీ వెంకన్న ముదిరాజు సమక్షంలో జరిగింది. గ్రామ అధ్యక్షుడిగా కాయితీ వెంకన్నముదిరాజు, ఉపాధ్యక్షుడిగా గుండెబోయిన స్వామిముదిరాజు, ప్రధాన కార్యదర్శిగా కాయితీ రాములు ముదిరాజు, సహాయ కార్యదర్శులుగా కాయితీ యాదయ్యముదిరాజు, కాయితీ రామలక్ష్మయ్య, గౌరవ సభ్యులుగా కాయితీ లక్ష్మయ్య, కాయితీ గోపాల్, కాయితీ బుచ్చయ్య ఎన్నుకున్నారు. ఈ కమిటీని సంఘం నియోజకవర్గ ఇంచార్జి గడ్డం రఘుపతి ముదిరాజు, జిల్లా అధ్యక్షుడు నక్క రామ్‌బానేస్ అనుమతిలో నియమించారు.

కాంగ్రెస్‌లో చేరికలు

మునుగోడు, డిసెంబరు 31: మండలంలోని ఇప్పర్తి గ్రామానికి చెందిన సుమారు 50మంది వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం వోబీసీ జిల్లాకార్యదర్శి బూడిద లింగయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆవుల శ్రీనివాస్, వెన్నె మధుసూదన్ రెడ్డి, ఆడెపు అంజయ్య, పాపయ్య, మల్లేశం, దోటి శంకర్, ఆడెపు వెంకటేశం, పులకరం కిరణ్, ఆడెపు సునిల్, శ్రీరాముల గోపాల్, నర్సింహ తదితరులు చేరినవారిలో ఉన్నారు.

నకిరేకల్

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

నకిరేకల్, డిసెంబరు 31: టీఎస్ పీఆర్‌టీయూ నకిరేకల్ మండల శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2018 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆదివారం ఎమ్మెల్యే వేముల వీరేశం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు మారపాక నర్సయ్య ఆధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు లగిశెట్టి సత్యనారాయణ, వీ. ఆనంద్‌బాబు, కే. యాదయ్యలు పాల్గొన్నారు.



'రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే సీఎం లక్ష్యం'

శాలిగౌరారం, డిసెంబరు 31: రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ మందుల సామేల్ అన్నారు. ఆదివారం శాలిగౌరారంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్ష లు తెలిపారు.. సీఎం కేసీఆర్ దేశంలోనే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారన్నారు నూతన సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులుసుఖసంతోషాలతో ఉండా లని ఆకాంక్షించారు.

గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి

చిట్యాల, డిసెంబరు 31: గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని మండలంలోని వెలిమినేడు గ్రంథాలయ కమిటీ చైర్మన్ దేశబోయిన నర్సింహ్మ కోరారు. గ్రంథాలయానికి అంతటి పాండు జ్ఞాపకార్థం ఆయన కుమారులు రూ.4వేలు విలువైన పుస్తకాలు, మంకాల గణేష్ జ్ఞాపకార్థం ఆయన మిత్రులు రూ.3,500 విలువైన పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.ఈకార్యక్రమంలో దేవేందర్, దయాకర్‌లు పాల్గొన్నారు.

మద్యం ధరలు తగ్గించాలి

శాలిగౌరారం, డిసెంబరు 31: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన మద్యం ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా నాయకుడు సిర్పంగి రాములు డిమాండ్ చేశారు. ఆదివారం శాలిగౌరారంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.



ఆరోగ్యం, ఆత్మరక్షణకు కరాటే దోహదం

నకిరేకల్, డిసెంబరు 31: ఆరోగ్యం, ఆత్మరక్షణ, జ్ఞాపక శక్తికి కరాటే ఎంతో దోహదపడుతుందని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాళ పాపిరెడ్డి అన్నారు. పట్టణంలోని ఏవీఎం ఇంగ్లీష్‌మీడియం పాఠశాలలో ఆదివారం జరిగిన కరాటే బెల్టు టెస్ట్ విజేతలకు బెల్టులు, సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ, సూర్యాపేటజిల్లాల నుంచి 120 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలలో పాల్గొనగా 85 మంది బెల్టులు సాధించారు. కార్యక్రమంలో రాష్ట్ర జేకేఏ చీఫ్ ఎగ్జామినర్ రాపోలు సుదర్శన్, సి.నాగరాజు, డి. నర్సింహాచారి, అంతటి సోములు, సయ్యద్, నాగార్జున, రామకృష్ణ, రామలింగం, విజయ్‌కుమార్, కృష్ణ, విష్ణు, యల్లయ్య, సాయితేజ, లక్ష్మిప్రసన్న, ఆసిఫ్, భవాని, చెన్నకేశవులు పాల్గొన్నారు.





మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి పరామర్శ

కట్టంగూరు, డిసెంబరు 31: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంతటి యాద య్య(60) ఆదివారం అనారోగ్యంతో కట్టంగూరులో మృతి చెందాడు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. పరామర్శించిన వారిలో మాజీ జడ్పీటీసీ సుంకరబోయిన నర్సింహ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోగుల నర్సింహ, నాయకులు నోముల నర్సింహ, చెరుకు యాదగిరి, ముక్కాముల శేఖర్ తదితరులు ఉన్నారు.









సాగర్ ఎస్ఐ గౌరీనాయుడుకు పదోన్నతి

నాగార్జునసాగర్, డిసెంబరు31: విజయపురి నార్త్(సాగర్) ఎస్ఐ వై.గౌరినాయుడుకి సీఐగా పదోన్నతి లభించింది. వెస్ట్ జోన్ సీఐగా ఆయన బదిలీ అయ్యారు. 2007 బ్యాచ్‌కు చెందిన గౌరినాయుడు 2009 నుంచి 2012 వరకు మర్రిగూడ ఎస్ఐగా, 2012-14 వరకు గుర్రంపోడు ఎస్ఐగా, 2014-16 వరకు తుంగతూర్తి ఎస్ఐగా విధులు నిర్వర్తించారు. 2016 అక్టోబర్ 5 నుంచి ఇప్పటివరకు సాగర్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న గౌరీనాయుడుకు సీఐగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతై మరో రెండు రోజుల్లో పోస్టింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఇన్‌ చార్జిల పాలనతో ఇక్కట్లు..



పెద్దవూరలోని తహసీల్దార్ కార్యాలయం

పెద్దవూర, డిసెంబరు31: ప్రభుత్వ కార్యాలయాల్లో ఇన్‌చార్జిల పాలనతో మండలంలోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే కార్యక్రమాలు ఇన్‌చార్జిల పాలనతో ముందుకు సాగడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తహసీల్దార్ బదిలీ కావడంతో నాయబ్ తహసీల్దార్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. కార్యాలయంలో ఆర్ఐ, సీనియర్ అసిస్టెంట్ లేకపోవడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూప్రక్షాలన కార్యక్రమంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు వాపోతున్నారు. ఎంపీడీవో మహేందర్‌రెడ్డి సుమారు రెండు సంవత్సరాల క్రితం బదిలీ కాగా, సూపరింటెండెంట్‌కు ఎఫ్ఏసీ గా బాధ్యతలు అప్పగించారు. ఎంఈవో ప్ర భాకర్‌రావు పదవీ విరమణ పొందగా హాలియా ఎంఈవోకు ఇన్‌చార్జిగా భాధ్యతలు అప్పగించారు. మూడు మండలాలకు ఒక్కరే ఎంఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెగ్యులర్ ఎంఈవో లేకపోవడంతో మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వహణ కష్టంగా మారినట్లు తెలుస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా డాక్టర్ సెలవులో వెళ్లడంతో ఇన్‌చార్జిగా హాలియాకు చెందిన డాక్టర్లకు భాధ్యతలు అప్పగించారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి రెగ్యులర్ అధికారులను నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

రెగ్యులర్ అధికారులను నియమించాలి



మండల కార్యాలయాల్లో రెగ్యులర్ అధికారులు లేకపోవడం, సిబ్బంది కొరతతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎంఈవో, ఎంపీడీవో, తహసీల్దార్, వైద్యాధికారి అందరూ ఇన్‌చార్జిలే. ప్రభుత్వం స్పందించి, వెంటనే రెగ్యులర్ అధికారుల నియమించేలా చర్యలు తీసుకోవాలి.

– తగరం శ్రీనివాస్, సామాజిక కార్యకర్త

సంబరం



కోటి ఆశలతో ..
కొత్త వసంతంలోకి...

నిడమనూరు ,డిసెంబరు31: మంచి, చెడులు, తీపి, చేదు గుర్తులను మిగిల్చి వెళ్లిపోయిన గత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ 2018 సంవత్సరానికి మండలంలో ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. కొత్త సంవత్సరంలో అన్ని రకాలుగా కలిసిరావాలని ప్రతి ఒక్కరూ కోటి ఆశలతో, కొంగొత్త ఆశయాలతో కొత్త వసంతంలోకి అడుగుపెట్టారు. మండలంలో ఆదివారం రాత్రి నుంచి నిర్వహించిన నూ తన సంవత్సర వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. బేకరీ, స్వీట్, దుకాణాలు కిటకిటలాడాయి. మహిళలు రాత్రి నుంచి తమ ఇళ్ల ముందు రకరకాల అందమైన ముగ్గులు వేస్తూ కొత్త సంవత్సరం ప్రవేశించేవరకు మేల్కొనే ఉన్నారు. యువకులు విందులు చేసుకున్నారు. నినాదాలు చేసుకుంటూ రోడ్లపై కేరింతలు కొడుతూ సంచరించారు. అర్ధరాత్రి 12 గంటలు కాగానే కొత్త సంవత్సరం అడుగిడగానే చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చుతూ సంతోషంతో హాపీ న్యూ ఇయర్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలు చోట్ల కొత్త సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి తినిపించుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా నిడమనూరు ఎస్ఐ యాదయ్య తగిన బందోబస్తు నిర్వహించారు.

ముగిసిన కబడ్డీ, వాలీబాల్ పోటీలు

హాలియా, డిసెంబర్ 31: అనుముల మండలం అల్వాలలో నెహ్రూ యువ కేంద్రం, ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన కబడ్డీ, వాలీబాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. వాలీబాల్ పోటీల్లో పంగవానికుంట జట్టు ప్రథమ బహుమతి, సన్ రైజ్ పాఠశాల ద్వితీయ బహుమతి, ఫ్రెండ్స్ యూత్ జట్టు తృతీయ బహుమతి గెలుపొందారు. కబడ్డీలో ప్రథమ బహుమతి అల్వాల జట్టు, ద్వితీయ బహుమతి పంగవానికుంటతండా జట్టు, తృతీయ బహుమతి పంగవానికుంట యూత్ జట్టు గెలుపొందారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా నెహ్రూ యూత్ కోఆర్డి నేటర్ మనోరంజన్ , అనుముల జడ్పీటిసి యడవల్లి నాగమణి సోమశేఖర్, ఎంపిటిసి పద్మ, సర్పంచ్ వెంకట్‌రెడ్డి, తేరా భిక్షంరెడ్డి, రంగారెడ్డి, వెంకటనారాయణరెడ్డి, తుమ్మలూరు వెంకట్‌రెడ్డి, లయన్స్‌క్లబ్ అధ్యక్షులు కూకట్ల రాము, రంగానాయక్, భాస్కర్‌నాయక్, దత్తునాయక్ తదితరులు పాల్గొన్నారు.


వాలీబాల్‌లో మొదటి బహుమతి పొందిన జట్టు

‘ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలం ’

గుర్రంపోడు, డిసెంబరు 31: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కలకొండ కాంతయ్య విమర్శించారు. ఆదివారం మండలంలోని పోచంపల్లి గ్రామశాఖ కార్యకర్తల సమావే శంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి రేపాక లక్ష్మీపతి, నాయకులు ఐతేరాజు ఎల్లయ్య, యాదయ్య, యాదగిరి, తూటుపల్లి యాదయ్య, సత్తయ్య, కొండయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

ముగింపు సంవత్సర సందడి

హాలియా, డిసెంబర్ 31: 2017 ముగింపు వేడుకలకు యువకులు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. ఆదివారం హాలియాలో పలు దుకాణాలు కొనుగోలు దారులతో కిక్కిరిసి పోయాయి. అధే విధంగ సాయంత్రం వేళల్లో బేకరీల ముందు యువకులు పెద్దఎత్తున కేకులు కొనుగోలు చేశారు. మరోవైపు పోలీసు వారు 10గంటల తర్వాత మద్యం తాగి వాహనాలు నడిపితే డ్రైంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తామని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏదీఏమైనా నూతన సంవత్సర వేడుకలకు స్వాగతం పలకడానికి మహిళలు కూడా ఇండ్ల ముందు హ్యాపి నూయర్ ముగ్గులు వేయడానికి రంగులు కొనుగోలు చేశారు. దీంతో ఆంగ్ల సంవత్సరాదిని ఘనంగా జరుపుకోవడానికి యువకులు ఉత్సాహంగా వున్నారు.

‘డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు మంజూరు చేయాలి’

సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డికి ముదిరాజ్ సంఘం నాయకుల వినతి


జానాను కలిసిన ముదిరాజ్‌లు

హాలియా, డిసెంబరు 31: డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, పింఛన్లు ఇప్పించేందుకు కృషిచేయాలని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డికి ముదిరాజ్ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఆదివారం జానారెడ్డి నివాసంలో కలిసి ముదిరాజ్‌లు వినతిపత్రం ఇవ్వగా ముదిరాజ్‌ల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. జానారెడ్డిని కలిసిన వారిలో ముదిరాజ్ సంఘం నాయకులు కట్ల రామాంజి, జనకల ప్రసాద్, మేకల పరమేష్, నరాల కిరణ్, జనకల మధు, తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్ ధరలు

కిలో రూ. టమాట: రూ.20, వంకాయ: 25, పచ్చిమిర్చి 60, బెండకాయ 30, దొండకాయ, 30, దోసకాయ 25, గోకర 50 ఆలుగడ్డ 30, చామగడ్డ 40 ఉల్లిగడ్డ 60, కీరా 60, క్యారెట్60, బీట్‌రూట్ 60.

గ్యాస్ సమాచారం

వివేకానంద గ్యాస్‌ఏజెన్సీ
ఫోన్ నెంబర్: 08680 278999
డిసెంబరు 15వ తేదీ వరకు బుక్ చేసుకున్న వారికి సరఫరా చేస్తారు.

సినిమాలు

అచ్చిరెడ్డి: ఎంసీఏ
– హాలియా

టీడీపీ మండల అధ్యక్షుడిగా కిరణ్

దేవరకొండ, డిసెంబరు 31: టీడీపీ మండల అధ్యక్షుడిగా దేవరకొండకు చెందిన కడారి కిరణ్‌ను ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కంకనాల వెంకట్‌రెడ్డి, కడారి అంజయ్య యాదవ్ తెలిపారు. ఆదివారం దేవరకొండలో జరిగిన సమావేశంలో వారు ప్రకటించారు.





'రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'

చింతపల్లి, డిసెంబరు 31: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుర్రం జగన్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ రైతుల రుణాలన్నింటిని మాఫీ చేయడంతోపాటు రైతులు బలోపేతం కావడానికి రాష్ట్రంలో ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ మాజీ జిల్లా ప్రధానకార్యదర్శి నట్వ గిరిధర్, మండల అధ్యక్షుడు గోపిడి కిష్టారెడ్డి, ఆర్ఎస్ఎస్ మండల కోఆర్డీనేటర్ వి.విద్యాసాగర్‌రావు, అశోక్, ఖాలేద్ పాల్గొన్నారు.













ప్రజలు సుఖసంతోషాలతో గడపాలి



రామగిరి, డిసెంబరు 31 : 2018 నూతన సంవత్సరంలో పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో గడపాలని మునిసిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మీశ్రీనివాస్ ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. పట్టణ ప్రజలు నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు

గొల్లగూడ, డిసెంబరు 31: సీనియర్ సిటిజన్స్ అసో సియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.మల్లికార్జున్ జిల్లా ప్రజలకు ఒక ప్రకటనలో కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఎల్లమ్మకు ఘనంగా పూజలు

కనగల్, డిసెంబరు 31: మండలంలోని దర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయంలో అమ్మవారికి కుంకమ, అభిషేక పూజలు నిర్వహించారు. చీర సారె ఒడి బియ్యం సమర్పించుకుని మొక్కు లు చెల్లించుకున్నారు. కొత్త సంవత్సరం వేళ పలువురు విద్యార్థులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో కొత్త ఏడాది కేకును కట్ చేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఎల్లమ్మ సన్నిధిలో కొత్త ఏడాది వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాగా నల్లగొండ ఏఎస్పీ పద్మనాభరెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలా వుంటే కొత్త ఏడాదిని పురస్కరించుకుని సోమవారం భక్తుల రద్దీ పెరిగనున్నది. కాగా ఇందుకు అనుగుణంగా తగు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు.



కుంకుమార్చనల్లో పాల్గొన్న భక్తులు

కార్యక్రమంలో చైర్మన్ గణేష్ గౌడ్, ఈవో విశ్వనాథ్‌శర్మ, అర్చకులు మల్లాచారి, శ్రవన్ కుమారాచార్యులు, శ్రీను, సిబ్బంది చంద్రయ్య, లింగయ్య, నాగరాజు, ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

పదోన్నతి అంటే హోదాతో పాటు బాధ్యత

కనగల్, డిసెంబరు 31: పదోన్నతి అనేది హోదాతో పాటు భాద్యతలను పెంచుతుందని ఎస్ఐ నర్సింహులు అన్నారు. హెడ్‌కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐగా పదోన్నతి పొంది బదిలీపై సూర్యాపేటకు వెళ్తున్న బహురూప్‌సింగ్‌ను ఆదివారం కనగల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ అంకిత భావంతో పని చేసే ఉద్యోగులను ప్రజలు ఎప్పటికి మరువరన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఐ గౌసొద్దీన్ , హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య, రైటర్ వెంకన్న, సిబ్బంది జానయ్య ఇంద్రారెడ్డి తదితరులున్నారు.

నూతన సంవత్సరంలో ప్రజలకు శుభం జరగాలి: ఎమ్మెల్యే

మిర్యాలగూడ, డిసెంబరు 31: నూతన సంవత్సరంలో ప్రజలకు అంతా శుభమే జరగాలని, ఈ సంవత్సరం అనేక ప్రత్యేక తలకు వేదిక కావాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు కోరారు. ఆదివారం స్థానికంగా మట్లాడుతూ 2017లో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారన్నారు. అనంతరం నియోజక వర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2018 సంవత్సరం ప్రజల్లో కొత్త వెలుగులు నింపాలని, నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నిలవాలన్నారు. ప్రజలు సుఖసంతోషాలు, ఆయు రారోగ్యాలతో జీవనం సాగించాలని ఆయన ఆకాంక్షించారు.

'ఆర్యవైశ్యులు రాజకీయ చైతన్యవంతులు కావాలి'

మిర్యాలగూడ అర్బన్, డిసెంబరు 31: ఆర్యవైశ్యులు రాజకీయంగా చైతన్యవంతులై వర్ధమాన రాజకీయాల్లో భాగస్వాములు కావాలని ఆర్యవైశ్య చైతన్యపోరాట సమితి జాతీయ అధ్యక్షుడు ప్రేమ్‌గాంధీ అన్నారు. ఆదివారం స్థానికంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యులను రాజకీయంగా చైతన్యవంతం చేసేందుకు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఆర్యవైశ్యులు రాజకీయరంగంలో వెనకబడిపోవడంతో సంక్షేమపథకాలు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యులు తమ వృత్తిధర్మాన్ని నిర్వర్తిస్తూనే రాజకీయాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏవైసీపీఎస్ రాష్ట్రప్రచార కార్యదర్శి శ్రవన్X కుమార్, ప్రభాకర్, మాశెట్టి శ్రీనివాస్, మిర్యాల మురళి, చంద్రశేఖర్, సాయికుమార్, సిద్దార్థ పాల్గొన్నారు.

'రక్తదానం చేయడం అభినందనీయం'



రక్తదానం చేస్తున్న యువకులు

మిర్యాలగూడ అర్బన్, డిసెంబరు 31: యువత రక్తదానం చేయడం అభినందనీయమని ఎన్X బీఆర్ ఫౌండేషన్X వ్యవస్థాపకుడు నల్లమోతు సిద్ధార్థ అన్నారు. ఆదివారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక అంతర్జాల సేవలు అందుబాటులోకి రావడం ఆహ్వానించదగిన పరిణామమన్నారు. రక్తదానం చేసే యువకులను గ్రూపులుగా ఏర్పరిచి సోషల్‌మీడియాను వినియోగించుకుంటున్న యువతకు కృతజ్ఞతలు తెలిపారు. తద్వారా ఆపదలో ఉన్నవారి సమాచారంతో పాటు రక్తదాతల సమాచారాన్ని నిమిషాల్లోనే సేకరించి సేవలందిస్తున్నారని గ్రూపు అడ్మిన్లను ప్రశంసించారు. ఆపదలో ఉన్న పేషంట్‌కు అరుదుగా లభించే ఏబీ నెగిటివ్ రక్తాన్ని దానం చేసిన యువకుడు ఎస్‌కే. సోహెల్‌ను అభినందించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. కార్యక్రమంలో ఎన్X బీఆర్ ఫౌండేషన్X అధ్యక్షుడు తిరుమలగిరి వజ్రం, కోటేశ్వరరావు, శ్రీకాంత్X , నాగరాజు, శంఖు, రాంబాబు, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

సంక్షిప్తం


ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

పిచ్చి కుక్కల స్వైర విహారం

» 8 మందికి గాయాలు

దేవరకొండ, డిసెంబరు 31: పిచ్చి కుక్కలు స్వైర విహారం చేసి ఎనిమిది మందిని గాయపరిచాయి. ఈ సంఘటన మండలంలోని తాటికల్లు, భీమనపల్లి గ్రామాల్లో ఆదివారం జరిగింది. వివరాల ప్రకారం..భీమనపల్లి గ్రామానికి చెందిన వెంకట్‌రాము, ఇద్దమ్మ, నర్సమ్మ, మంజూలబాయి, బొడ్డు రాములు, తాటికోలుకు చెందిన శ్రీదేవి, చంద్రకళ, నర్సింహులపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన వీరిని స్థానిక ఏరియా ఆస్పత్రి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నారాయణగూడ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సూపరింటెండెంట్ రాములు తెలిపారు.


యాదయ్య మృతదేహం

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

బీబీనగర్, డిసెంబరు 31: తాటి చెట్టుపై నుంచి గీత కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన యాదాద్రి జిల్లా కొండమడుగు సమీపంలోని జియాపల్లి గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేకల యాదయ్య (60) తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారీ కిందపడ్డాడు. యాదయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందా డు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేష్ కుమార్ తెలిపారు.


విద్యుదాఘాతంతో మృతి చెందిన గేదె

విద్యుదాఘాతంతో గేదె మృతి

తుర్కపల్లి, డిసెంబరు 31: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామంలో ఆదివారం విద్యుదాఘాతం తో పాడిగేదె మృతి చెందింది. గ్రామానికి చెందిన శాగర్ల యాదగిరికి చెందిన పాడిగేదె గ్రామ శివారులో మేతకు వెళ్లగా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. గేదె విలువ రూ.50 వేలు ఉంటుందని బాధితుడు యాదగిరి తెలిపాడు.

క్యాన్సర్ భయం.. ప్రాణం తీసింది

తల్లిదండ్రులు ఆశలు తీర్చడం కోసం.. తన ఉజ్వల భవిష్యత్ కోసం.. కష్టపడి చదివాడు. ప్రభుత్వ కొలువు కోసం ఇంటర్వ్యూకి అర్హత సాధించాడు. తల్లిదండ్రులు అతడిని ఒకింటివాడిని చేయడానికి ఓ అమ్మాయితో నిశ్చితార్థం కూడా చేశారు. అయితే విధి అతడిపై పగబట్టింది. అనారోగ్యంతో బాధ పడుతున్న అతడు ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించగా క్యాన్సర్ అని రిపోర్ట్ వచ్చింది. దీంతో అతడు మనో ధైర్యం కోల్పోయాడు. పెళ్లి చేసుకున్నా భార్యను సరిగా చూసుకోలేనన్న వేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేరే యువకుడిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు.. అలా ఉంటే నేనూ సంతోషంగా ఉన్నట్లే దీంతో నూతన సంవత్సరం వేళ ఆయన కుటుంబంలో విషాదం అలుముకుంది.

\- మిర్యాలగూడ అర్బన్

సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వుకు చెందిన ముద్దం బస్విరెడ్డి మూడో కుమారుడు శ్రీనివాసరెడ్డి(30) ఇటీవల వెలువడిన గ్రూపు-2 పరీక్ష ఫలితాల్లో 461 మార్కులు సాధించి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగానికి ఎంపికై ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నాడు. కచ్చితంగా ఉద్యోగం వస్తుందని అతడు తల్లిదండ్రులకు చెప్పడంతో పెళ్లికి బంధువుల అమ్మాయితో నెల రోజుల క్రితం నిశ్చితార్థం చేశారు. పెళ్లి పనుల్లో ఉన్నారు. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాసరెడ్డి వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. పెద్దపేగు క్యాన్సర్ ఉందంటూ అక్కడి వైద్యులు తేల్చారు. రెండేళ్ల చికిత్స పొందితే


రోదిస్తున్న శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులు

వ్యాధి నయం అవుతుందని వైద్యులు తెలిపారు. ఆ రిపోర్టులు తీసుకొని శుక్రవారం ఇంటికి చేరుకున్నాడు. వ్యాధి తీవ్రత పెరి గిందని మనోవేదనకు గురయ్యాడు. శనివారం ఉదయం ఇంటి నుంచి బయటివెళ్లిన అతడు రాత్రి పొద్దుపోయినా ఇంటికి రాలే దు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు అతడి




సెల్‌కు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వచ్చింది. బంధుమిత్రులను వాకబు చేసినా అతడి సమాచారం లభ్యం కాలేదు. ఆదివారం ఉదయం మిర్యాలగూడ రైల్వే స్టేషన్ కు సమీపంలో రైలుకు ఎదురుగా వెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైలు పట్టాలపై మృతదేహం పడి ఉండటాన్ని రైల్వే సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతు డి చొక్కా జేబులో ఉన్న ఐడీ కార్డు ఆధారంగా మేళ్లచెర్వుకు చెందిన శ్రీనివాసరెడ్డిగా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకొని కన్నీరుమున్నీరై విలపించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ అచ్యుత్ రెడ్డి తెలిపారు.

ఆ ఇంట... శోకం తీరకముందే..

బస్విరెడ్డి భార్య వరలక్ష్మి అనారోగ్యంతో ఏడాది క్రితం మృతి చెందింది. ఆ శోకం నుంచి తేరుకోక ముందే ఇప్పుడు కుమారుడి ఆత్మహత్యతో తండ్రి తల్లడిల్లుతున్నారు. బస్విరెడ్డి పెద్దకుమారుడు నల్లగొండలో స్థిరపడగా, కోడలు ఇందిర ట్రాన్స్‌కోలో ఉద్యోగం చేస్తోంది. రెండు కుమారుడు అమెరికాలో స్థిరపడ్డాడు. ఇద్దరి కుమారుల్లాగే చిన్న కుమారుడు కూడా జీవితంలో స్థిరపడే ప్రయత్నాలు చేస్తుండగా విధి అతడిని దూరం చేసింది.

» రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస్‌రెడ్డి
» గ్రూప్2లో డీటీగా ఎంపికైన యువకుడు
» నెలరోజుల కిందటే నిశ్చితార్థం

అమ్మాయిని మోసం చేయలేనంటూ సూసైడ్ నోట్..



శ్రీనివాసరెడ్డి సూసైడ్ నోట్ రాశాడు. అతడి జేబులో ఉన్న ఆ లేఖను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెస్టాఫ్ లక్ ఆల్ న్యూ గ్రూప్-2 ఎంప్లాయిస్ అంటూ సూసైడ్ నోట్ మొదలు పెట్టాడు. పోలీసులు ఎవరినీ ఎంక్వయిరీ చేయవద్దు. ఎవరినీ ఇబ్బంది పెట్టోద్దు. నా ఆరోగ్యం సరిగాలేకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఐబీఎస్ సమస్య మొదలైన తరువాత చాలా సార్లు ల్యాబ్ టెస్ట్ చేయించా.. అవి నార్మల్‌గా వచ్చాయి. ఆ తర్వాత పెళ్లి చేసుకో వాలని నిశ్చితార్థం కుదుర్చుకున్నాం. కానీ నా దురదృష్టం.. ఈ రోజు వచ్చిన రిపోర్టుల్లో నెగటివ్ వచ్చింది. నా కాలన్ బాగా డ్యామేజ్ అయ్యింది. ఆపరేషన్ ఫైరిస్కూ అని వైద్యులు తెలిపారు. చికిత్సకు ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు పట్టోచ్చన్నరు. ఇలా దాచిపెట్టి ముందుకెళ్లడం నాకు ఇష్టం లేదు. అదీ ఝాన్సీ లాంటి అమ్మాయిని నేను మోసం చేయలేను. (నిశ్చితార్థం జరిగిన అమ్మాయి) ఆ అమ్మాయితో లైఫ్‌స్టార్ట్ చేసే అదృష్టం నాకు లేదు... ఝాన్సీ నీవు మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్లే అంటూ సూసైడ్‌నోట్ రాశాడు.

మేళ్లచెర్వులో విషాదఛాయలు...

మేళ్లచెర్వు, డిసెంబరు 31: మేళ్లచెర్వు గ్రామానికి చెందిన ముడెం బస్విరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి మిర్యాలగూడ పరిధిలోని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..శ్రీనివాసరెడ్డికి గరిడేపల్లి మండలం పరెడ్డిగూడెం గ్రామానికి చెందిన అమ్మాయితో ఇటీవల నిశ్చితార్థం జరిగింది. అనారోగ్యంతో పెళ్లి చేసుకుంటే వివాహం చేసుకోబోయే అమ్మాయికి అన్యాయం అవుతుందని ఉద్దేశంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఇటీవల ప్రకటించిన గ్రూప్ 2 ఫలితాల్లో శ్రీనివాసరెడ్డి 461 మార్కులు సాధించి గ్రూప్ 2కు ఎంపికయ్యాడు. శ్రీనివాసరెడ్డి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీర్యారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

» ఏడుగురికి తీవ్ర గాయాలు..

ఉమ్మడి జిల్లాలో ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లాలో ఇద్దరు మృతి చెందగా, నలుగురికి గాయాలు కాగా, సూర్యాపేట జిల్లాలో ఒకరికి, యాదాద్రి జిల్లాలో ఇద్దరికి గాయాలయ్యాయి.

దేవరకొండ, డిసెంబరు 31: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా దేవర కొండ మండలంలోని కొండభీమనపల్లి గ్రామశివారులో శనివా రం రాత్రి జరిగింది. ఎస్‌ఐ సర్దార్ తెలిపిన వివరాల ప్రకారం..డిండి మండలం కందుకూర్ గ్రామానికి చెందిన కుంభం రమేష్‌గౌడ్(28) దేవరకొండలో మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి పనులు ముగించుకొని స్వగ్రామానికి వెళ్తుండ గా మృతి చెందాడు. అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రమేష్ ద్విచక్ర వాహనం అ దుపుతప్పి కింద పడ్డాడా..లేక గుర్తు తెలియని వాహ నం ఢీకొట్టిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా రు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. రమేష్ మృతిపై కాంగ్రెస్ జిల్లా నాయకుడు బిల్యానాయక్ సంతాపం ప్రకటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

తిప్పర్తి, డిసెంబరు 31: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని తిప్పలగూడెం వద్ద శనివారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ శివకుమార్ తెలి పిన వివరాల ప్రకారం..మాడ్గులపల్లి మండలం కన్నెకల్ గ్రామానికి చెందిన కె. పణీంద్ర సాయి (21) తిప్పర్తి నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా అదుపు తప్పి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన పణీంద్రను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుం డగా మార్గమధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చింతపల్లి, డిసెంబరు 31: ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టడంతో నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని వీటీనగర్ వద్ద హైదరాబాద్ - నాగార్జునసాగర్ రా ష్ట్ర రహదారిపై ఆదివారం జరిగింది. వివరాల ప్ర కారం.. కు ర్మపల్లి గ్రామం నుంచి వీటీనగర్‌కు వెళ్తున్న ఆటో మదనాపురం స్టేజీ సమీపంలో అదుపుతప్పి ప ల్టీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న కుర్మపల్లి గ్రామానికి చెందిన మొగులయ్య, యాదమ్మ, భద్ర య్య, సుగుణమ్మలకు గాయాలు అయ్యాయి. 108 సి బ్బంది ఇబ్రహీంపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

సూర్యాపేటక్రైం, డిసెంబరు 31: డీసీ ఎం, బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన పట్టణ శివారులోని ఎస్వీ ఇంజ నీరింగ్ కళాశాల వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా


దేవరకొండలో రమేష్ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

రం..విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న డీసీఎం అదే సమయంలో హైదరాబాద్ వైపు నుంచి సూర్యాపేటకు గుర్తు తెలియ ని వ్యక్తి బైక్‌పై ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా డీసీఎం ఢీకొట్టింది. స్థానికులు గాయపడిన వ్యక్తిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.

భువనగిరి క్రైం, డిసెంబరు 31: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా పట్టణ శివారులో గల డాల్ఫిన్ హోటల్ వద్ద ఆదివారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన శ్రీను, బోణి బైకుపై వరంగల్‌లో గల తమ బంధువుల ఇంటికి వెళ్తుండగా, పట్టణంలోని డాల్ఫిన్ హోటల్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో శ్రీను, బోణికి స్వల్పగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 సిబ్బంది సహాయంతో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

దినఫలాలు

అదృష్టసంఖ్యలు: 1, 2, 3


మేషరాశి: (మార్చి21-ఏప్రిల్20): ప్రముఖుల సహకారంతో విద్యా సంస్థలతో పనులు పూర్తి చేస్తారు. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌లు, బోధనారంగానికి చెందిన వారికి ప్రోత్సాహకరం. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఒక వార్త కలవరపెడుతుంది.


వృషభరాశి: (ఏప్రిల్21-మే20): విద్య, ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. సమావేశాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. సంకల్ప సిద్ధికి అధికంగా శ్రమించాలి.


మిథునరాశి: (మే21-జూన్21): నిర్ణయాలను సమీక్షించుకుంటారు. పెట్టుబడులు, బీమా, మ్యూచువల్ ఫండ్ వ్యవహారాలపై నిర్ణయానికి వస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. విలువైన వస్తువులు కొనుగోలులో జాగ్రత్త అవసరం.


కర్కాటకరాశి: (జూన్22-జూలై23): రాజకీయాలు, సినిమా, టెలివిజన్ రంగాల వారికి ప్రోత్సాహకరం. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. భాగస్వామి వ్యవహారశైలి ఆవేదన కలిగిస్తుంది. ఆధ్యాత్మిక, సాహితీ ప్రముఖుల్ని కలుసుకుంటారు.


సింహరాశి: (జూలై24-ఆగస్ట్23): వృత్తిపరమైన సమావేశాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. హోటల్, ఆస్పత్రులు, బ్యాంకులు, సహకార సంఘాల ఉద్యోగులకు ఆర్థికంగా ప్రోత్సాహకరం. విందు వినోదాలకు ఖర్చులు అధికం.


కన్యారాశి: (ఆగస్ట్24-సెప్టెంబర్23): వృత్తి, వ్యాపారాల్లో సృజనాత్మకంగా వ్యవహరించి సత్ఫలితాలు సాధిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. పదవులు లభిస్తాయి. సంకల్ప సిద్ధికి అధికంగా శ్రమించాలి. చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.


తులారాశి: (సెప్టెంబర్24-అక్టోబర్23): విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రయాణాలు, సమావేశాలకు అనుకూలం. కీలక సమాచారం అందుకుంటారు. రియల్‌ఎస్టేట్, ఫర్నిచర్ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి.


వృశ్చికరాశి: (అక్టోబర్24-నవంబర్22): ఫీజులు, స్టేషనరీ కొనుగోలుకు నిధులు సర్దుబాటవుతాయి. పెట్టుడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. పూర్వమిత్రులను కలుసుకుంటారు.


ధనూరాశి: (నవంబర్23-డిసెంబర్21): ప్రియతముల కోసం విలువైన వస్తువులు సేకరిస్తారు. స్పెక్యులేషన్లు, పెట్టుబడుల్లో నిదానం అవసరం. భాగస్వామ్యాలు లాభిస్తాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.


మకరరాశి(డిసెంబర్22-జనవరి21): కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తారు. వైద్యం, యోగ, ధ్యానాలు, ఆహార నియమాలపై దృష్టి పెడతారు. వృత్తి, వ్యాపారాలకు సంబంధించి కీలక నిర్ణయాలకు తగిన సమయం కాదు.


కుంభరాశి: (జనవరి22-ఫిబ్రవరి18): విద్యార్థులకు శుభప్రదం. విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. ప్రియతములకు సంబంధించిన సమాచారం కలవరం కలిగిస్తుంది.


మీనరాశి: (ఫిబ్రవరి19మార్చి20): భూమి లావాదేవీలకు అనుకూలం, నిర్మాణరంగం వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. బంధుమిత్రుల కలయికతో ఇంట్లో సందడి నెలకొంటుంది. సమావేశాలు, ప్రదర్శనలకు ఏర్పాట్లలో అసౌకర్యం కలగవచ్చు.

-బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

జీఎస్టీతో రైతన్నపై పిడుగు

▸ పెరిగిన పెట్టుబడులు ▸ సంక్షోభంలో వ్యవసాయం ▸ ఆందోళనలో రైతన్న





త్రిపురారం, డిసెంబరు31: దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా.. వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు రాలేదు.. పారిశ్రామిక పెట్టుబడిదారులకు ఊతం ఇస్తున్న పాలకులు అన్నదాతపై ఉదాసీనత అవలంబిస్తున్నారు. అందుకే నేటి తరం పంటల సాగుపై ఆసక్తి చూపడం లేదు.

వ్యవసాయంలో పెట్టు బడులు భారీగా పెరిగాయి. పండిన ధాన్యానికి ధర గిట్టుబాటు రావడం లేదు. సాగులో సంక్షోభం ఏర్పడి దిక్కుతోచని స్థితిలో రైతన్నలు ఉసురు తీసుకుంటున్నారు. అన్ని వస్తువులతో పాటు, పురుగు మందులపై జీఎ స్‌టీ భారం పడింది.

పన్నుల మోత..

యూరియా కాంప్లెక్స్ ఎరువుల ధరపై జీ ఎస్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. పురుగుమందులపై 18 శాతం వరకు జీఎస్టీ పన్ను పెరిగింది. ఐదు వందలు ఉన్న లీటరు పురుగు మందు ధర సుమారు ఆరు వంద రూపాయల వరకు పెరిగింది. దాంతో ప్రతి ఎకరాకు వరి సాగు ఖర్చులు రూ. 3వేలు నుంచి 4 వేలు, ఉత్పత్తి ఖర్చులు క్వింటాకు రూ. 150 వరకు పెరిగాయి. పురుగుమందులు ఎక్కువగా విని యోగించే పత్తి, మిరపవంటి వాణిజ్య పంటల్లో రూ.6-8 వేల వరకు పెట్టుబడులు పెరిగాయి. సాగుకు ఉపయోగించే ట్రాక్టర్లపై ఐదు శాతం వ్యవసాయ పరికరాలపై 18 శాతం పన్నుల భారం పడింది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయం చేయడం కష్టతరంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంటకు గిట్టుబాటు ఏదీ..

ప్రతి ఏటా వ్యవసాయంలో భారీగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఐదేళ్ల క్రితం ఎకరం వరి సాగుకు రూ. 10-12 వేలు ఖర్చు కాగా, ప్రస్తుతం రూ. 18-20 వేల వరకు పెట్టుబడి అవుతోంది. 2009లో క్వింటా ధాన్యం రూ. 1250 ఉండగా ప్రస్తుతం ఏ - గ్రేడ్‌కు రూ.15వందల పది రూపాయలు, బి-గ్రేడ్‌కు రూ. 1470 లు పలుకుతోంది.. పెట్టుబడితో పోల్చుకుంటే రైతుకు మిగిలేది నామ మాత్రమే. ఎకరం పత్తి సాగుకు రూ. 28వేలు పెట్టుబడి అవుతోందని రైతులు వాపోతున్నారు. ఇక జీఎస్‌టితో సాగు ఖర్చులు భారీగా పెరగనున్నాయి. స్వామి నాథన్ కమిటీ సూచనల మేరకు వ్యవ సాయంలో పెట్టుబడు లకు అనుగుణంగా పంట ఉత్పత్తుల ధర పెంచాలని రైతులు కోరుతున్నారు.

సాగుకు ఊతం ఇవ్వాలి...



వ్యవసాయం తిరోగమన దిశలో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక రాయితీలు కల్పిస్తే తప్ప పంటల సాగు చేపట్టే పరిస్థితులు లేవు. ఎరువులు, పురుగు మందులపై జీఎస్‌టీ పన్నుల పరిధి నుంచి తొలగించాలి. పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

- యగంధర్‌రెడ్డి, రైతు

ఇప్పటికే డబుల్..

పదేళ్లలో ఎరువులు, పురుగు మందులకు యాభై శాతానికి పైగా ధరలు పెరిగాయి. వాణిజ్యం పంటల విస్తీర్ణం పెంపు.. ప్రధాన పంట అయిన వరి సాగుతో పాటు మెట్ట పంటల్లో నారు మడుల నుంచే రసాయనిక ఎరువులు వాడకం పెరిగింది. కాంప్లెక్స్, కంపెనీని అనుసరించి లీటరుకు రూ.వెయ్యి నుంచి 5వేల వరకు పురుగు మందుల ధరలు ఉన్నాయి..



ఒత్తిడిని అధిగమించేందుకు

క్రీడలు దోహదం

- ఎస్పీ డీవీ శ్రీనివాసరావు



మాట్లాడుతున్న ఎస్పీ డీవీ శ్రీనివాసరావు



బ్యాటింగ్ చేస్తున్న దృశ్యం

నల్లగొండ క్రైం, డిసెంబరు 31: ఉద్యోగులకు ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు ఎంతో దోహదపడుతాయని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో సిబ్బందికి క్రికెట్ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ పోటీలను ఎస్పీ ప్రారంభించి సిబ్బందితో కలిసి క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం విధి నిర్వహణలో బిజీగా గడిపే పోలీస్ సిబ్బందికి ఏడాదికి ఒక సారి ఇలాంటి పోటీలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. పోలీస్ శాఖలో కూడా ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారన్నారు. ఇలాంటి పోటీలను సిబ్బందికి ఉపశమనంతో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతతను కలిగిస్తాయన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి ఏఎస్పీ పద్మనాభరెడ్డితో కలిసి బహుమతులను అందజేశారు. పోటీల్లో జిల్లాలోని మూడు సబ్ డివిజన్ల సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజలు సుఖ సంతోషాలతో గడపాలి

సీఎల్పీ ఉప నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి



నల్లగొండ, డిసెంబరు 31 : జిల్లా ప్రజలు నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో గడపాలని సీఎల్పీ ఉప నాయకుడు, సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంక్షించారు. జిల్లా ప్రజలు సంపూర్ణ, ఐశ్వర్యాలు కలగాలని మనసారా కాంక్షిస్తున్నట్లు తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

యువత అన్ని రంగాల్లో భాగస్వామ్యం కావాలి

నల్లగొండ రూరల్, డిసెంబరు 31: యువతను అన్ని కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని యువజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడు రావుల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక బండారు గార్డెన్స్‌లో జరిగిన యువజన సంఘాల సమితి జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగామాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతిని జనవరి 12వ తేదీన గ్రామం, మండలం, జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యువతకు, విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు,వ్యాసరచన, వక్తృత్వ, రంగోలి, మెహెంది పోటీలను నిర్వహించాలని, వీటితో పాటు రక్తదాన శిబిరాలను నిర్వహించాలని అన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ,తృతీయ విభాగాల బహుమతులను ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఊట్కూరు వెంకట్‌రెడ్డి, యువజన సంఘాలసమితి జిల్లా ఉపాధ్యక్షుడు అన్నిమళ్ల పురుషోత్తం, రామన్నయాదవ్, మహేష్, అమర్, శ్రీనివాస్, విజయ్, వినాయకరాజు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న యువజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి



'అష్టాదశ' వర్ణాల అందం

" నూతన ఏడాదిలోకి ప్రవేశించే 2017, డిసెంబర్ 31 రాత్రి ఏం చేయాలి? ఎలా ఎంజాయ్ చేయాలి? అని అంతా దీర్ఘంగా ఆలోచించారు. రాత్రంతా హ్యాపీ న్యూయిర్ అంటూ అరుస్తూ, బైకులు, కార్లపై తిరిగారు. తెల్లవారుజామున ఎప్పుడో పడుకున్నారు.. ఈ రోజు మధ్యాహ్నానికి లేస్తారు. మళ్లీ సాధారణంగానే రోజూ మాదిరిగా ఏ కొత్త పద్ధతీ లేకుండా వచ్చే ఏడాది 31 డిసెంబర్ వరకూ బతికేస్తే.. ఏంటి ప్రయోజనం..? ఈరోజు కొత్తగా.. ఏదైనా చేస్తేనా కదా.. జీవితానికి ఓ అర్థం.. పరమార్థం. జీవితంలో మరో ఏడాది గడిచి.. పోయింది. రూ.కోట్లు కుమ్మరించినా గడిచిపోయిన సమయంలో ఒక్క క్షణాన్ని కూడా వెనక్కు తేలేం. అందుకే ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపైనే దృష్టి సారించాలి.

2018లోకి ప్రవేశించాం.. ఈఏడాది కొన్ని లక్ష్యాలు సగం మందికి ఇప్పటికే సిద్ధమైపోయాయి. ఓ సర్వే ప్రకారం.. మన దేశంలోని నగరాల్లో కనీసం 50శాతం మంది కొత్త ఏడాదిలో అది చేయాలి..? ఇది చేయాలంటూ లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నారు. కానీ, కేవలం 10శాతంలోపే వాటిని ఆచరిస్తున్నారు. 30శాతంమంది నెల తిరక్కుండానే వారి లక్ష్యాలను వదిలేస్తున్నారని తేలింది. మిగతా 10శాతం లక్ష్యాలలో ఒకటో రెండో ఆచరించగలుగుతున్నారు. లక్ష్యాలు మరీ భారీగా ఉన్నట్లు నిర్దేశించుకోవడంవల్ల ఫలితం ఉండదు. యథావిధిగా వచ్చే ఏడాదికి బదిలీ అయిపోతాయంతే. అందుకే చిన్నగా.. సులభంగా ఆచరించగలిగేలా ఈ లక్ష్యాలు ఉండాలి. జీవితం సాఫీగా సాగిపోవాలంటే.. ఈ ఏడాది ఆచరించాల్సిన 18 లక్ష్యాలివిగో.."

(భూదాన్‌పోచంపల్లి, కోదాడ రూరల్)

1 ఓ అరగంట నడిస్తే చాలు..

ప్రస్తుతం కొలువులన్నీ స్మార్ట్‌గా మారిపోవడంతో కుర్చీల కు అతుక్కుపోతున్నారు. దీంతో కనీస వ్యాయామం శరీరానికి అందకపోవడంతో ఊబకాయం, కీళ్లనొప్పులు, ఆయాసం వంటివి వస్తున్నాయి. వీటన్నింటికీ.. కేవలం ఓ అరగంట నడకతో ఫుల్‌స్టాప్ పెట్టొచ్చు. నిత్యం ఉదయాన్నే కనీసం అరగంట సమయం నడిస్తే చాలు. లేదంటే.. ఓఅరగంట యోగ, మెడిటేషన్ చేసినా ఫర్వాలేదు. దీనివల్ల శరీరం లోపల ఆరోగ్యంతోపాటూ.. బయట ఒత్తిడినుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ప్రశాంతతకు అవకాశం ఉంటుంది. ఈ కొత్త సంవత్సరంలోనైనా నడక ప్రారంభించండి. ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండండి.



2 ఈత, సైక్లింగ్, వ్యాయామం



పలు నగరాల్లోనూ ఈ మూడు వ్యాయామాలు తక్కువ ఖర్చుతోనే చేసేందుకు అవకాశం ఉంది. ఇంటి దగ్గర నిత్యం వ్యాయామం చేయడం కుదరని వాళ్లు కాలనీవారితో కలిసి ఓ జట్టుగా ఏర్పడి ఈతకు వెళ్లడం, లేదంటే సైక్లింగ్ చేస్తే మంచిది. వ్యాయామశాలలో చేరాలని ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్నా.. చేరని వాళ్లు ఎందరో ఉంటారు. ఇలా వాళ్లు ఈ ఏడాది ఒక్కసారి చేరి చూడండి. అలవాటైతే మానాలన్నా.. మానలేరు. ఇదికూడా ఓ ఆరోగ్యకర వ్యసనంలా మారుతుంది.

3 నూనె ఆహారం తినొద్దు



ప్రస్తుతం ఉన్న జీవనశైలిలో నూనె ఆహారం తినడంవల్ల అనేక వ్యాధులు వస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకూ ఉడకబెట్టిన ఆహారపదార్థాలే మంచిది. వీటిలో తక్కువ నూనెలు, ఎక్కువ పోషకాలు ఉండేలా ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా రోజూ ఒకే సమయాన తినేలా జాగ్రత్తపడాలి. ఎన్ని పనులున్నా తినే సమయాన తప్పక తినాల్సిన అవసరం ఉంది. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. వండిన ఆహార పదార్థాలే తినేందుకు లక్ష్యంగా ఉండాలి.

4 వేగం పెరిగితే జీవచ్ఛవం..!



రోడ్లపై ఇటీవల యువకులు బైక్‌లపై గాలికంటే వేగంగా దూసుకెళ్లడం ఎక్కువైంది. అందు కే రాష్ట్ర వ్యాప్తంగా 27వేల రోడ్డు ప్రమాద కేసులు నమోదవ్వగా.. 7600 మంది మృతి చెందారు. రద్దీ ట్రాఫిక్‌లోనూ పాముల్లా మెలితిరుగుతూ వెళ్లిపోతుంటారు. వందలో 99సార్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లిపోవచ్చు. కానీ, ఒక్కసారి వాహనం అదుపుతప్పినా.. మళ్లీ విన్యాసాలు చేసేందుకు అవకాశం ఉండదు. వాహనాలను వేగంగా నడిపి, మృత్యువాత పడిన వారి తల్లిదండ్రులకే తెలుస్తుంది. వారి బాధేంటో. పోనీ మిగతా వారికంటే ఓ గంట ముందెళ్లిపోతారా.. ? అంటే అదీలేదు. ఏటా యువకులు బైక్ ప్రమాదాల బారిన పడుతున్నారు.


5 మందు తాగి డ్రైవింగ్ వద్దు



ఇటీవల హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తాగి వాహనాలను నడుపుతూ పట్టుబడిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కార్పొరేట్ జీవనశైలిలో పార్టీ లైఫ్ పెరుగుతుండటంతో.. మందు తాగి కార్లు, బైక్‌లపై రోడ్డెక్కుతున్నా రు. దీనివల్ల వారికే కాకుండా రోడ్లపై వెళ్లే సాధారణ పౌరులకూ ప్రమాదం తప్పదు. అందుకే ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ.. మద్యం తాగి డ్రైవింగ్ చేయనని ఒట్టేసుకోవాలి. కుటుంబ సభ్యుల కోసమైనా దీనిని ఆచరిస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది. మీరు మానేస్తే ఈ సంవత్సరం మీ కుటుంబ జీవనం బంగారుమయం అవుతుందని మరిచిపోవద్దు.

6 మరో లక్ష్యానికి చేయూత


చాలామందికి సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ సమయం లేక దానిని ఆచరించలేక పోతుంటారు. ఇలాంటి వారు పెద్దగా ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి, దాంతో సేవ చేయాల్సిన అవసరం లేదు. చుట్టూ ఉన్న వారిలో ఏదో ఒక లక్ష్యంతో సాగుతున్న విద్యార్థులు ఎందరో ఉంటారు. వారిలో ఒక్కరికి సాయం చేయగలిగినా చాలు. వారి లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆర్థిక సాయం లేదంటే.. పుస్తకాలు, దుస్తులు, స్టడీ మెటీరియల్, ఫీజులు ఇలా ఏదో ఒకటి చేయొచ్చు. చాలా సంస్థలు ఆన్‌లైన్ వేదికలుగానూ.. చిన్నారులకు సాయం చేయమంటూ కోరుతున్నాయి. వీటిలో ఓ ఉత్తమ సంస్థను ఎంచుకుంటే మీ తరఫున వారే ఓ పిల్లాడిని దత్తత తీసుకుని చదివిస్తారు. మీకు వీలైనప్పుడు వెళ్లి.. ఆ అనాథ, పేద పిల్లలను చూసి మీరు చేస్తున్న సాయం ఎంత మేలు చేస్తుందో తెలుసుకోవచ్చు. ఇలా మరొకరి లక్ష్యానికి చేయూతనివ్వండి.



కొత్త ఏడాది ఆగమనవేళ.. రోజంతా సంబరాలు జరుపుకుంటారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. దీంతోపాటు కాలం విలువ తెలుసుకుని ముందుకు సాగితేనే విజయాలు సాధిస్తారు. కాలాన్ని జారిపోనివ్వకుండా ఒడిసిపట్టుకుని సద్వినియోగం చేసుకుంటేనే బంగారు భవిత.. ఉవ్వెత్తున ఎగిసిపడే ఉత్సాహం.. ఉప్పొంగే ఉత్తేజంతో మదినిండా ఆశలు నింపుకున్న యువతరం ఊహలకు ఈ కొత్త సంవత్సరం రెక్కలు తొడుగుతోంది. ఆశించిన దిశగా తమ జీవితాలను పండించుకునేందుకు అవసరమైన అవకాశాలతో స్నేహహస్తం అందిస్తోంది. ఆలోచన అనే ఆయుధంతో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ముందుసాగేలా నవతరం ప్రగతికి కొత్తబాటలు వేస్తోంది. నవ్యత, సృజనాత్మకతను పుణికి పుచ్చుకొని కృషి, పట్టుదలతో అవకాశాలను అందిపుచ్చుకుని ఆనందించమని ఆహ్వానిస్తోంది.




7 కొత్తగా ఏదైనా నేర్చుకోండి



డిగ్రీ లేదంటే పీజీ చదివి.. ఏదో ఒక కొలువులో చేరిపోయాక, అంతే కొత్త విషయాలను నేర్చుకోవడం ఆపేస్తారు. జీవితాంతం ఎప్పుడో దశాబ్దాల కిందట నేర్చుకున్న ఆ పరిజ్ఞానంతోనే నెట్టుకొస్తూ ఉంటారు. వారి కొలువుకు అవసరమైన మేరకు మాత్రమే అప్‌డేట్ అవుతుంటారు. కానీ, కొత్తగా మారుతున్న సాంకేతిక, ఆధునిక కళలు, విద్యలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం ఎవరో గురువు దగ్గరకు వెళ్లి నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆన్‌లైన్‌లో కూర్చుని ఏ యూట్యూబ్‌లోకో వెళ్లినా సరిపోతుంది. సరదాగా మ్యాజిక్ నేర్చుకోవచ్చు. ఓకొత్త భాషలో పట్టు సాధించొచ్చు. సంగీతం సాధన చేయవచ్చు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. వందల విద్యలు మీ ఇంటి కంప్యూటర్‌లోనే ఉన్నాయి. కాస్త ఆసక్తి ఉంటే చాలు.. మీరు ఓ గొప్ప మెజీషియన్‌గా మారిపోవచ్చు.

8 విలువలు పాటించండి..



"విలువలు లేని జీవితం వృథా.."అంటారు.. నేటికాలంలో ప్రతి ఒక్కరూ స్వార్థంతో విలువలకు తిలోదకాలు ఇస్తున్నారు. తాము బాగుంటే చాలు ఇతరులు ఏమైతే మనకేంటి అంటూ జీవిస్తున్నారు. జంతువు నుంచి మనిషిని వేరుచేసేది పరిణతితో కూడిన ఆలోచన. విలువలతో కూడిన జీవనం.. ఇవి లేని నాడు ప్రతీ మనిషి జంతువుతో సమానం. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో విలువలు పాటించడం భాగం కావాలి. ప్రతి మనిషికీ స్వార్థం ఉంటుంది కానీ, ఇతరులను నష్టపరిచేంత స్వార్థం ఉండడం మంచిది కాదు. విలువలు అంటే ఏదో చేయాల్సిన పనిలేదు. ఎవరైనా ఆపదలో ఉన్నవారికి మీ పరిధిలో ఉండే సాయం అందిస్తే చాలు.. అది కూడా విలువలతో కూడిన జీవితానికి నిదర్శనంగా నిలుస్తుంది. కాబట్టి నూతన సంవత్సరం నుంచి మీ పక్కింటి వారో, మీ ఇరుగు పొరుగువారో ఆపదలో ఉండి సహాయం కోరి వస్తే కాదనకండి. మీ చేతనైనంతలో సాయం చేయండి. మీరు చేసే చిన్న సహాయమే వారి జీవితానికి వారి కుటుంబ భవిష్యత్‌కు భరోసా అవుతుంది. ఇలా చేయడం వల్ల వారి మనసుల్లో మీరు పదికాలాల పాటు గుర్తుండిపోతారు.

9 తక్కువ ఖర్చుతో అదుపు



ఎంత సంపాదించినా ఏం మిగలడం లేదంటూ 50శాతం మందికి అనిపిస్తుంది. దీనికి ప్రధానకారణం పెరుగుతున్న జీతానికి తగ్గట్టు.. ఖర్చులు ఎక్కువవ్వడమే. సరైన బడ్జెట్ ప్రణాళిక లేకపోవడం వల్ల చిన్న,మధ్యతరగతి కుటుంబానికి కూడా నెలవారీ రూ.3వేలనుంచి 5వేల వరకూ అదనంగా ఖర్చు అవుతుంది. అందుకే ఏది అవసరం? ఏది అనవసరం? అనేది ముందుగానే నిర్ణయించుకోవాలి. వస్తువులు ఎన్ని ఎక్కువైతే.. అంత భారం పెరుగుతున్నట్లే. అందుకే ఏనెలకు ఆనెల వచ్చే ఆదాయం ఎంత? తిండికి, పిల్లల చదువులకు, ఇంటి అద్దెకు ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు వేసుకోవాలి. ఈ మూడు కాకుండా పెడుతున్న ఖర్చంతా ఒకరకంగా వృథానే చిన్నచిన్న సంతోషాలనూ త్యాగం చేస్తే.. ఈ ఖర్చులో చాలావరకూ మిగుల్చుకునే వీలుంటుంది. అందుకే ఈ ఏడాది మొదటినెలనుంచి ఇంటి బడ్జెట్‌పై పట్టు పెంచుకోవాలి.



10 రాత్రి వేళలో సెల్ చార్జింగ్ పెట్టొద్దు



రోజంతా బిజిబిజీగా గడుపుతూ రాత్రి ఇళ్లకు చేరుకునే ప్రతి ఒక్కరూ చేసేపని పడుకునే ముందు సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టడం. మళ్లీ ఉదయాన్నే లేచి చార్జింగ్ తీస్తారు. ఇది మనతో పాటు సమాజానికి ఎంతో నష్టం చేస్తుందనే విషయం చాలామందికి తెలియదు. సెల్‌ఫోన్‌కు కేవలం రెండు గంటల్లో చార్జింగ్ అయిపోతుంది. నాలుగు వాట్ల విద్యుత్ వినియోగం అవుతుంది. కానీ, రాత్రంతా ఉంచేయడంతో కనీసం ఎనమిది గంటలు 24వాట్ల వరకూ విద్యుత్ వినియోగం అవుతుంది. లక్షల మంది సెల్‌ఫోన్ వినియోగించేవారిలో పదిశాతం రాత్రివేళ చార్జింగ్ పెట్టినా విద్యుత్ భారీగా వృథా అవుతున్నట్టే. దీనికితోడు సెల్‌ఫోన్ బ్యాటరీ నిండిపోయాక ఎక్కువ విద్యుత్ చార్జింగ్ పడితే ఒక్కోసారి పేలిపోయే అవకాశమూ ఉంది.



11 సమాజంకోసం.. ఒక మొక్క నాటండి

జీవితంలో ఎన్ని చేసినా.. ఓ మొక్కకు జీవం పోయడంతో సాటిరావు. అందుకే ఈ ఏడాది కొత్తగా ఒక్కొక్కరూ ఒక్కో మొక్కను నాటేందుకు ప్రయత్నించాలి. సొంత ఇల్లు ఉంటే.. ఇంటి సమీపంలో రోడ్ల పక్కన.. అద్దె ఇల్లు అయితే సమీపంలోని పాఠశాలలు, సర్కారు కార్యాలయాల్లో ఓ మొక్కను నాటొచ్చు. దానికి నిత్యం కనీసం ఒక్కసారికైనా నీళ్లు పోస్తే చాలు.. ఓ కొత్త జీవికి ప్రాణంపోసినట్లే. సమాజానికి ప్రాణవాయువును అందిస్తుంది. కాలుష్యాన్ని నివారిస్తుంది. చల్లని నీడనిస్తుంది. మరెన్నో ప్రయోజనాలు అందిస్తుంది. మరెందుకు ఆలస్యం.. ఎవరికి వారుగా జనవరి 1న ఓ కొత్త మొక్కను నాటేయండి మరి.

12 పొదుపే జీవితం

సగం జీవనంలో రూ.లక్ష జీతం వచ్చిన పెద్ద ఉద్యోగమైనా.. రూ.10వేలు సంపాదించే చిన్న కొలువైనా నెలతిరగే సరికి చేతిలో చిల్లిగవ్వ ఉండదు. 80శాతం మంది ఉద్యోగుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎప్పుడు జీతం అందుతుందా..? అని ఎదురు చూస్తుంటారు. జీతం అందగానే ఐదు రోజుల్లో ఖర్చయిపోతుంది. అందుకే ఖచ్చితంగా ఈ ప్రమాణం చేయండి. నిత్యం కనీసం రూ.20చొప్పున పొదుపుచేయండి. నెలకు రూ.600, ఏడాదికి 7,200 అవుతాయి. ఏడాది చివరలో దానిని పోస్టల్, ఎల్ఐసీ, టర్మ్ పాలసీల వంటివి ఏదో ఒకదానిలో పెట్టండి. కనీసం 15 ఏళ్లు ఇలా కడితే.. మీరు చేసిన పొదుపునకు రెట్టింపు వస్తుంది. తొలి ఏడాది కట్టిన తర్వాత మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగితే పాలసీ డబ్బులు కుటుంబానికి వస్తాయి.



13 కుటుంబానికి ఆసరా



కుటుంబ భారాన్ని మోసే పెద్ద బాగున్నంత వరకూ ఏ సమస్యారాదు. అనుకోని ఘటన ఏదైనా జరిగి, పెద్ద దిక్కును కోల్పోవడం జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. వందల కుటుంబాలు ఏటా ఇలాగే రోడ్డున పడి దిక్కులేకుండా మారుతున్నాయి. అందుకే.. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే చందంగా.. ఏదో ఒక టర్మ్ పాలసీని ప్రతి కుటుంబం చేయించుకోవాలి. ఎల్ఐసీ సహా పలు బీమా సంస్థలు ఏటా కేవలం రూ.4వేలతో, రూ.12.5లక్షలనుంచి రూ.20లక్షల వరకు టర్మ్‌పాలసీలను అందిస్తున్నాయి. ఇంటి పెద్ద దిక్కుకు ప్రమాదం జరిగితే కుటుంబానికి ఆసరాగా ఈ డబ్బులు వస్తాయి.

14 గుండెల్నిండా.. ఊపిరి పీల్చండి



ఒత్తిడిని పటాపంచలు, చేసే శక్తి మన మనసు, ఊపిరితిత్తుల్లో స్వతసిద్ధంగానే ఉంది. కాబట్టి ఒత్తిడి నిండుకున్నప్పుడు ఊపిరితో దాన్ని బయటకు తోసేసే ప్రయత్నం చేయండి. శ్వాసమీద మనసు లగ్నం చేసి ఒత్తిడిని పారదోలే పనిలో పంచేంద్రియాలను భాగస్వాములను చేయండి. ఈ నూతన సంవత్సరంలో గుండె నిండా ఊపిరి పీల్చి ఆరోగ్యమయమైన జీవితం కొనసాగించేందుకు ప్రయత్నించండి.

15 ఓ ఆహ్లాద యాత్ర



ఏడాదిలో కుటుంబంతో కలిసి ఒక్క పర్యాటక యాత్ర కూడా చేయకుండా జీవిస్తున్న కుటుంబాలు నగరాల్లో 50శాతంపైనే ఉన్నాయి. ఒత్తిడిమయ జీవనంలో సరదాగా ఓ నాలుగురోజులు ఎక్కడికైనా వెళ్లి వస్తే ఆ ఆనందం వర్ణించలేనిది. పిల్లలు వారి జీవితాంతం గుర్తించుకుంటారు. దూరప్రాంతాలకు వెళ్లలేని వారు కనీసం రాష్ట్రంలోని ఆహ్లాదకరంగా ఉండే ప్రాంతాలకు తక్కువ ఖర్చుతోనే వెళ్లిరావచ్చు. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి పాశ్చాత్య దేశాల్లో వారాంతాల్లో రెండురోజులు ఆహ్లాదకరంగా కొండకోనల్లో గడిపేందుకు కేటాయిస్తారు. ఆరు నెలలకోసారి మరో దేశానికి వెళ్లి వస్తుంటారు. అదే వారిని మరింత ఉత్సాహంగా పనిచేసేలా చేస్తోంది.

16 వైద్యానికి భరోసా..

ప్రస్తుతం తలనొప్పిగా ఉందని ప్రైవేటు ఆసుపత్రికి వెళితే అన్ని పరీక్షలూ కలిపి రూ.5వేలకు తక్కువ కావు. అదే పెద్ద వైద్యమైతే.. ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్దామంటే అక్కడి పరిస్థితులు అందరికీ తెలసినవే. అందుకే కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.లక్షల వైద్యసేవలను అతి తక్కువకే పొందాలంటే.. ఆరోగ్యబీమా తప్పనిసరిగా ఉండాలి. అమెరికావంటి దేశాల్లో ఆరోగ్య బీమా లేనివారుండరు. ఏడాదికి కుటుంబానికి రూ.7,200 వరకూ బీమా సదుపాయం ఉంది. పలు పెద్దపెద్ద సంస్థలు రకరకాల పాలసీలను అందిస్తున్నాయి. వీటిలో ఏదో ఒకటి చేయించుకుంటే.. ఇక ఆరోగ్య సమస్యలు వచ్చినా భయపడాల్సిన పని ఉండదు. ఏ అనారోగ్యం వచ్చినా.. ఆసుపత్రికి అయ్యే ఖర్చును బీమా సంస్థయే చెల్లిస్తుంది. ఏడాది ప్రీమియం చెల్లించినా ఏ అనారోగ్యం రాలేదని, డబ్బులు వృథా అయిపోయాయనే భావన అవసరం లేదు. పదేళ్ల బీమా చెల్లిస్తే రూ.లక్షల లోపే అవుతుంది.



17 డిజిటల్ డైట్



ప్రస్తుతం చదువుకునే సమయం కంటే ఒక గంట ఎక్కువే సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో గడుపుతున్నారు. పోనీ ప్రయోజనకరంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకుంటున్నారా..? అంటే అదీలేదు. కేవలం కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. ముక్కూమొఖం తెలియని వారితో పీకల్లోతు ప్రేమలో మునిగి.. తేలుతున్నారు. నిమిషానికో వాట్సప్ మెసేజ్ రానిదే నిద్రరాని వారు ఎందరో. ఈ డిజిటల్ మాయ ప్రస్తుత యువతరాన్ని వారి లక్ష్యాలకు దూరం చేస్తోంది. ఓ సర్వే ప్రకారం ఎనిమిదేళ్ల వయసునుంచే చిన్నారులు ఫేస్‌బుక్ ఖాతాలను తెరుస్తున్నారు. నగరాల్లో రోజుకు కనీసం రెండుగంటలు తక్కువ కాకుండా ఆన్‌లైన్‌లో చాటింగ్ చేస్తూ గడుపుతున్న యువకుల్లో 50శాతం పైనే ఉన్నారు. అంతలా నేటి తరాన్ని డిజిటల్ మాయ కమ్మేసింది. ఈవ్యసనంనుంచి దూరంగా వెళ్లాలన్నా.. కుదరని పని. అందుకే 2018లో జీవితాన్ని సరైన మార్గంలో మార్చేందుకు.. డిజిటల్ డైట్‌ను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

18 ఒక వ్యసనం వదిలేసి..



మందు, సిగరెట్, మత్తుపానియాలు, ఇంటర్నెట్‌లో విహారం, స్పీడ్ డ్రైవింగ్, జంక్‌ఫుడ్, మసాలా, నూనె ఆహార పదార్థాలు తినడం, బద్ధకం, రాత్రి ఆలస్యంగా పడుకోవడం, ఉదయాన్నే లేవకపోవడం, ఫోన్‌లో గట్టిగా మాట్లాడటం ఇలాంటి చాలా చెడు లక్షణాలు చాలా ఉంటాయి. వీటిలో ఒకొక్కరిలో కొన్ని అలవాట్లు ఉంటాయి. ఈ ఏడాది ఒక చెడు వ్యసనాన్ని వదిలేసేందుకు నిర్ణయించుకోవాలి. దానివల్ల కలిగే ప్రయోజనాలను బేరీజు వేసుకుంటే.. తేలికగానే మానేయొచ్చు. రోజుకు పెట్టే సిగరెట్ ప్యాకెట్ కాల్చేవారు.. రూ.100 ఆదా చేయవచ్చు. నెలకు రూ.3వేలు.. ఏడాదికి రూ.36 వేలు. ఈ డబ్బులతో కుటుంబానికి అవసరమైన ఆరోగ్య, బీమాను, రూ.25లక్షల ప్రమాద బీమాను చేయవచ్చు. క్యాన్సర్ నుంచి దూరమవొచ్చు.

Define population and community

Jr. Inter Botany

CHAPTER-13

ECOLOGICAL ADAPTATIONS, SUCCESSION AND ECOLOGICAL SERVICES

VERY SHORT ANSWER TYPE QUESTIONS [2 MARKS]

1. **Climax stage is achieved quickly in secondary succession as compared to primary succession. Why ?**

Ans. Some soil or sediment is present in secondary succession.

2. **Among bryophytes, lichens and ferns which one is a pioneer species in a xeric succession ?**

Ans. Lichens are pioneer species.

3. **Give any two examples of xerarch succession.**

Ans. Newly cooled larva, bare rock, desert.

4. **Name the type of land plants that can tolerate the salinities of the sea.**

Ans. Halophytes Ex: Rhizophora, Avicenia

5. **Define heliophytes and sciophytes. Name a plant from your locality that is either heliophyte or sciophyte.**

Ans. Plants which grow in direct sunlight are called heliophytes Ex : Tridax, grass Plants which grow in shady places are called sciophytes Ex : Ferns, Mosses

6. **Define population and community.**

Ans. Population : It is a group of similar individuals belonging to the same species found in an area.
Community : It is an assemblage of all the populations (belonging to different species) occurring in an area.

7. **Define communities. Who classified plant communities into hydrophytes, mesophytes and xerophytes ?**

Ans. 1. Community : An assemblage of all populations (belonging to different species) occurring in an area is called community.
2. Warming classified palnt communities into hydrophytes, mesophytes and xerophytes.

8. **Hydrophytes show reduced xylem. Why ?**

Ans. In hydrophytes, the absorption of water takes place through all over the surface of the plant body. So xylem is reduced.

SHORT ANSWER TYPE QUESTIONS [4 MARKS]

1. **What are hydrophytes? Briefly discuss the different kinds of hydrophytes with examples ?**

Ans. Plant growing in water or in very wet conditions are called hydrophytes.
Hydrophytes are 5 types based on the way of developing in water.
1. Free floating hydrophytes : They float freely on water. They have no contact with soil. Ex : Pistia, Lemna, Salvinia.
2. Rooted hydrophytes with floating leaves : Roots of these plants are fixed in mud. Leaves have long petioles and float on water surface. Ex : Nelumbo, Nymphaea and Victoria regia.
3. Submerged suepended hydrophytes : These are not rooted. But they are completely submerged and suspended in water. Ex : Hydrilla, and Utricularia
4. Submerged rooted hydrophytes : They are rooted at the bottom of the pond and remain submerged in water. Ex : Vallisneria
5. Amphibious plants : They live partly in air and partly in water. Ex : , Limnophila, Sagittaria and Typha

2. **Enumerate the morphological adaptations of hydrophytes.**

Ans. Morphological adaptations in hydrophytes :
1) Roots may be absent or poorty developed.
2) In some plants submerged leaves compensate for roots.
3) Root caps are usually absent. However in some amphibious plants which grow in mud, roots are well developed with distinct root caps.
4) In some plants, root caps are replaced by root pockets.
5) Roots, if present, are generally fibrous, adventitious, reduced in length, unbranched or poorly branched.
6) Stem is long, slender and flexible.
7) Leaves are thin, and either long and ribbon - shaped or long and linear or finely dissected.
8) Floating leaves are large and flat with their upper surfaces coated with tax.

3. **List out the anatomical adaptations of hydrophytes.**

Ans. Anatomical Adaptations :
1) Cuticle is totally absent in the submerged parts of the plants. It may be present as very fine film on the surface of parts that are exposed to atmosphere.
2) Thin walled epidermal cells help in absorption and assimilation by having chloroplasts.
3) Stomata are totally absent in submerged forms or non - functioinal as in Potamogeton.
4) The floating leaves of Nelumbo possess stomata only on the upper surface (epistomatous).
5) Mechanical tissues like collenchyma and sclerenchyma are absent, because the plants are not exposed to stress and strain.
6) Water is absorbed through all over the surface of plant body, so the xylem is poorly developed. But phloem is relatively better developed.
7) Aerenchyma present in all parts of all hydrophytes, provides buoyancy.



Y.Somaprasad Reddy
Senior Faculty

4. **Write a brief account on classification of xerophytes.**

Ans. Plants growing in water deficient or physiologically dry habitats are called xerophytes.
Xerophytes are 3 types based on their morphology, physiology and life cycle pattern.
1. Ephemerals : These are annuals which complete their life cycle within 6 - 8 weeks. They are also called drought evaders or drought escapers. Ex : Tribulus
2. Succulents : These are drought avoiding plants. They absorb large amounts of water during rainy season and store in their parts in the form of mucilage. Those parts become fleshy and succulent. Stored water is used during dry periods.
Eg : (a) Root succulents - Asparagus;
(b) Stem succulents - Opuntia;
(c) Leaf succulents - Bryophyllum, Aloe
3. Non succulents - These are true xerophytes. These are perennial and withstand prolonged period of drought. Eg : Casuarina, Nerium.

5. **Enumerate the morphological adaptations of xerophytes.**

Ans. Morphological adaptations in xerophytes :
1) Roots are long with extensive branching spread over wide areas.
2) Root hairs and root caps are very well developed.
3) Stems are usually covered by hairs and or waxy coatings.
4) Stems are stunted, woody, hard and covered with thick bark.
5) Leaves are very much reduced, small, scale like and some times modified into spines to reduce the rate of transpiration.

6. **Give in detail the anatomical adaptations shown by xerophytes.**

Ans. Anatomical adaptations :
1) Epidermis is covered by thick cuticle to reduce transpiration.
2) Epidermal cells are thick walled and may have silica crystals.
3) Multilayered (multiple) epidermis is present as leaves of Nerium.
4) Leaves and stem of Calotropis consists of waxy coating.
5) Stomata are generally confined to lower epidermis of leaves (hypostomatous) and present in pits (sunken stomata) linked with hairs. Eg : Nerium.
6) Mesophyll in leaves is very well differentiated into palisade and spongy parenchyma.
7) Mechanical tissues are very well developed.
8) Vascular tissues are very well developed.

Scholarship Alert

Lok Sabha Research Fellowships 2018-19

Category: National
Description: To enthuse researchers with the opportunity to undertake research of high standards on parliamentary themes, Lok Sabha Secretariat is offering fellowships for two-years in the same.
Eligibility: The applying candidate should not be less than 25 years and not more than 70 years of age on the last date of application, with post- graduation degree in any social science discipline with outstanding research publications and academic record in any discipline related to parliamentary studies or expert in his or her area of interest.
Prizes & Rewards: INR 10L will be given for writing books and contingency grant of INR 50K for purchase of journals, books, stationaries, travel and other relate expenses. The grant will be given in installments upon satisfactory progress of the project.
Last Date to Apply: January 10, 2018
Application: Applications can be sent online as well as via post to The Director, Lok Sabha Secretariat, Room No. F-121, Parliamentary Library Building, New Delhi-110001.
Short Source URL: http://www.b4s.in/AJ/LSR3

Vel Tech Mahatma Gandhi National Merit Scholarship 2018

Category: National
Description: Students planning to pursue their higher education after class 12who are meritorious and have proven their caliber with academic excellence are invited under this scholarship to avail financial assistance for hassle-free continuation of their studies. The candidate will have to appear in the VTUEEE examination.
Eligibility: Students having cleared class 12 or appearing for the same in the coming examination of 2018 can apply for this scholarship.
Prizes & Rewards: Toppers of PCM and BPC will get 100% tuition fee waiver. Students who secure more than 95% will get 75% waiver in tuition fee, 90-94.9% scorers will get 50% waiver in tuition fee, 80- 89.9% will be given 25% scholarship towards their tuition fee and the ones who score between 70- 79.9% will be eligible for 10% off on tuition fee. Top rank holders will get varying tuition fee waiver based on their position in VTUEEExamination.
Last Date to Apply: January 15, 2018
Application: Application can be submitted online.
Short Source URL: http://www.b4s.in/AJ/VTM1

Humanities and Social Sciences Scholarship, IIT Gandhinagar 2018



Category: National
Description: Indian Institute of Technology, Gandhinagar is accepting applications for scholarships for M.A. in Humanities and Social Sciences. This is offered to provide critical ability to approach the world and its challenges.
Eligibility: Candidate holding graduation degree or waiting for their results of final year from any discipline, but secure 55% or equivalent in GPA or CPI in graduation to be eligible for this scholarship.
Prizes & Rewards: Candidates securing a seat will receive INR 5000 p.m., travel grant of up to INR 60K and hostel accommodation on sharing basis. Candidates belonging to reservation category can also apply based on the guidelines of UGC or Supreme Court of India.
Last Date to Apply: January 15, 2018
Application: Applications can be made online only.
Short Source URL: http://www.b4s.in/AJ/HAS3

Courtesy: www.buddy4study.com

రక్త సంబంధాలు



Panditi Meenakshi pavan
Senior Faculty

ప్రస్తుత పోటీ పరీక్షల్లో రక్తసంబంధాలపై మూడు లేదా నాలుగు ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటున్నాయి. వివిధ ప్రశ్నల తీరును అభ్యర్థి సులువుగా అర్థంచేసుకొని స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో ఈ టాపిక్‌కు సంబంధించి ఐదు విధాల ప్రశ్నలను, వివరణలను అందిస్తున్నాం. ఈ విభాగానికి సంబంధించిన ప్రశ్నల్లో అభ్యర్థి నూరు శాతం మార్కులు సాధించడానికి రక్త సంబంధాలపై (fundamentals) పూర్తి అవగాహన అవసరం. కొన్ని ముఖ్య ఫండమెంటల్స్‌ను ఈ దిగువ తెలియజేస్తున్నాం. అభ్యర్థి జాగ్రత్తగా అవగాహన చేసుకొని సమాధానాన్ని గుర్తించాలి.

ఫండమెంటల్స్

1. తల్లి సోదరుడు - మేనమామ
2. మేనమామ భార్య - అత్తయ్య
3. తండ్రి సోదరి - మేనత్త
4. మేనత్త భర్త - మామయ్య
5. భార్య లేక భర్త తండ్రి - మామగారు
6. భార్య లేదా భర్త తల్లి - అత్తగారు

ఈ ఆరు సంబంధాలు చాల జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి.

తండ్రి సోదరుడు - పెదనాన్న లేదా చిన్నాన్న
తల్లి లేదా తండ్రి కుమారుడు - సోదరుడు
తల్లి లేదా తండ్రి కుమార్తె - సోదరి
తల్లి లేదా తండ్రి ఏకైక కుమారుడు - అతనే (Himself)
తల్లి లేదా తండ్రి ఏకైక కుమార్తె - ఆమెనే (Herself)
తల్లి తల్లి - అమ్మమ్మ
తండ్రి తల్లి - నాయనమ్మ
తల్లి సోదరి - పెద్దమ్మ లేదా చిన్నమ్మ లేదా పినతల్లి
కుమారుని భార్య - కోడలు
కుమార్తె భర్త - అల్లుడు
మేనత్త లేదా మేనమామ కుమారుడు - కజిన్
మేనత్త లేదా మేనమామ కుమార్తె - కజిన్
భర్త లేదా భార్య సోదరి -వదిన లేదా మరదలు
భర్త సోదరుడు - బావ లేదా మరిది
భార్య సోదరుడు - బావమరిది
అన్న భార్య - వదిన
తమ్ముని భార్య - మరదలు
సోదరి భర్త - బావ
మా తాతగారి ఏకైక కుమారుడు - తండ్రి
చెపుతున్న వ్యక్తి పురుషుడు అయినప్పుడు సోదరి కొడుకు - మేనల్లుడు
సోదరి కూతురు - మేనకోడలు
చెపుతున్న వ్యక్తి సోదరుడి కుమారుడు - మేనల్లుడు
స్త్రీ అయినప్పుడు సోదరుడి కుమార్తె - మేనకోడలు
మేనల్లుడు లేదా మేనకోడలి కుమారుడు - మనవడు
మేనల్లుడు లేదా మేనకోడలి కుమార్తె - మనుమరాలు

మోడల్ - 1

ఈ మోడల్‌కు సంబంధించిన ప్రశ్నలు డైరెక్ట్‌గా గాని అంటే ఫోటోలో ఉన్న వ్యక్తిని చూపిస్తూ, పార్కులో ఉన్న వ్యక్తిని చూపిస్తూ, రోడ్డుపై వెళుతున్న ఒక వ్యక్తిని చూపిస్తూ రేడియో వింటున్న వ్యక్తిని చూపిస్తూ అని ఈ విధంగా ఇన్‌డైరెక్ట్‌గా గాని ఉంటాయి. కాబట్టి అభ్యర్థి చాల నిశితంగా పరిశీలిస్తూ అవగాహన చేసుకొని పూర్తిగా జాగ్రత్తగా సమాధానం గుర్తించాల్సి వుంటుంది.

1. ఫోటోలో గల ఒక వ్యక్తిని చూపిస్తూ అజయ్ ఇలా అంటున్నాడు, "అతను నా తల్లి భర్త కుమార్తెకు ఏకైక సోదరుని కుమారుడు" అయిన అజయ్‌కు ఫోటోలోని వ్యక్తి ఏమవుతాడు?
ఎ) తండ్రి బి) కుమారుడు
సి) సోదరుడు డి) ఎవరూకాదు
సమాధానం : (బి)
వివరణ : ప్రశ్నలో అతను అంటే ఫోటోలోని వ్యక్తిగాను, నా అంటే చెపుతున్న వ్యక్తి అజయ్‌గాను భావించాలి.
అతను నా తల్లి భర్త కుమార్తెకు ఏకైక సోదరుని కుమారుడు
నా తల్లి భర్త అంటే అజయ్ తల్లికి భర్త అంటే అజయ్ తండ్రి.
నాతల్లి భర్త కుమార్తె అంటే అజయ్ తండ్రికి కుమార్తె అంటే అజయ్‌కు సోదరి
నా తల్లి భర్త కుమార్తెకు ఏకైక సోదరుడు అంటే అజయ్ సోదరికి ఏకైక సోదరుడు అజయ్‌యే.
నా తల్లి భర్త కుమార్తెకు ఏకైక సోదరుని కుమారుడు అంటే అజయ్‌కు కుమారుడు
కాబట్టి ఫోటోలోని వ్యక్తి అజయ్‌కు కుమారుడు అవుతాడు.

2. అనిల్‌ను పరిచయం చేస్తూ సునీల్ ఇలా అంటున్నాడు, "అతను నా తండ్రి తల్లి ఏకైక కుమార్తెకు కుమారుడు" అయితే సునీల్‌కు అనిల్ ఏమవుతాడు?
ఎ) సోదరుడు బి) మేనల్లుడు
సి) కుమారుడు డి) కజిన్
సమాధానం : (డి)
వివరణ : అతను అంటే పరిచయం అవుతున్న వ్యక్తి అనిల్ నా అంటే పరిచయం చేస్తున్న వ్యక్తి సునీల్.
నా తండ్రి తల్లి అంటే సునీల్ తండ్రికి తల్లి అంటే సునీల్‌కు నాయనమ్మ
నా తండ్రి తల్లి ఏకైన కుమార్తె అంటే సునీల్ నాయనమ్మకు కుమార్తె అంటే సునీల్‌కు మేనత్త.
నా తండ్రి తల్లి ఏకైక కుమార్తెకు కుమారుడు అంటే సునీల్‌కు మేనత్త కుమారుడు అంటే కజిన్.
కాబట్టి సునీల్‌కు అనిల్ కజిన్ అవుతాడు.

3. రేడియో వింటున్న ఒక బాలుని చూపిస్తూ అవినాష్ ఇలా అంటున్నాడు, "అతను నా తల్లికి తల్లి కుమారునికి ఏకైక సోదరి భర్త కుమార్తెకు కుమారుడు" అయిన అవినాష్‌కు రేడియో వింటున్న వ్యక్తి ఏమవుతాడు?
ఎ) మేనల్లుడు బి) మనవడు
సి) సోదరుడు డి) కుమారుడు
సమాధానం : (ఎ)
వివరణ : అతను అంటే రేడియో వింటున్న బాలుడు. నా అంటే చెపుతున్న వ్యక్తి అవినాష్.
నా తల్లి తల్లి అంటే అవినాష్ తల్లికి తల్లి అంటే అవినాష్ అమ్మమ్మ.
నా తల్లి తల్లి కుమారుడు అంటే అవినాష్ అమ్మమ్మకు కుమారుడు అంటే అవినాష్‌కు మేనమామ.
నా తల్లి తల్లి కుమారుని ఏకైక సోదరి భర్త అంటే అవినాష్ మేనమామకు ఏకైకసోదరి అనగా అవినాష్ తల్లికి భర్త అనగా అవినాష్‌కు తండ్రి.
నా తల్లికి తల్లి కుమారుని ఏకైక సోదరి భర్త కుమార్తెకు అనగా అవినాష్ తండ్రికి కుమార్తె అనగా అవినాష్‌కు సోదరి.
నా తల్లి తల్లి కుమారుని ఏకైక సోదరి భర్త కుమార్తెకు కుమారుడు అంటే అవినాష్‌కు సోదరి కుమారుడు అంటే అవినాష్‌కు మేనల్లుడు.
అవినాష్‌కు రేడియో వింటున్న వ్యక్తి మేనల్లుడు అవుతాడు.

4. ఫోటోలో ఉన్న ఒక వ్యక్తిని చూపిస్తూ నిశాంత్ ఇలా అంటున్నాడు, "అతను నా తండ్రి తల్లి భర్తకు ఏకైక కుమారుని సోదరి భర్త" అయితే నిశాంత్‌కు ఫోటోలోని వ్యక్తి ఏమవుతాడు?
ఎ) మేనమామ బి) మామయ్య
సి) మేనల్లుడు డి) బావ
సమాధానం : (బి)
వివరణ : అతను అంటే ఫోటోలోని వ్యక్తి నా అంటే చెపుతున్న వ్యక్తి నిశాంత్.
నా తండ్రి తల్లి అంటే నిశాంత్ తండ్రికి తల్లి అంటే నిశాంత్‌కు నాయనమ్మ.
నా తండ్రి తల్లి భర్త అంటే నిశాంత్ నాయనమ్మకు భర్త అంటే నిశాంత్‌కు తాతగారు.
నా తండ్రి తల్లి భర్తకు ఏకైక కుమారుడు అంటే నిశాంత్ తాతగారికి ఏకైక కుమారుడు అంటే నిశాంత్‌కు తండ్రి.
నా తండ్రి తల్లి భర్తకు ఏకైక కుమారుని సోదరి అంటే నిశాంత్ తండ్రికి సోదరి అంటే నిశాంత్‌కు మేనత్త.
నా తండ్రి తల్లి భర్తకు ఏకైక కుమారుని సోదరి భర్త అంటే నిశాంత్ మేనత్తకు భర్త అంటే నిశాంత్‌కు మామయ్య.
కాబట్టి నిశాంత్‌కు ఫోటోలోని వ్యక్తి మామయ్య అవుతాడు.

5. పార్కుకు వెళుతున్న ఒక వ్యక్తిని చూపిస్తూ నిరంజన్ ఇలా అంటున్నాడు, "అతను నా తండ్రి అత్త భర్తకు ఏకైక కుమారుని ఏకైక సోదరి భర్త" అయిన పార్కుకు వెళుతున్న వ్యక్తికి నిరంజన్ ఏమవుతారు?
ఎ) సోదరుడు బి) మేనల్లుడు
సి) కుమారుడు డి) అల్లుడు
సమాధానం : (సి)
వివరణ: అతను అంటే పార్కుకు వెళుతున్న వ్యక్తి నా అంటే చెపుతున్న వ్యక్తి నిరంజన్.
నా తండ్రి అత్త అంటే నిరంజన్ తండ్రికి అత్త అంటే నిరంజన్‌కు అమ్మమ్మ.
నా తండ్రి అత్త భర్తకు ఏకైక కుమారుడు అంటే నిరంజన్ అమ్మమ్మ భర్తకు ఏకైక కుమారుడు" అంటే నిరంజన్ తాతయ్యకు ఏకైక కుమారుడు అంటే నిరంజన్‌కు మేనమామ.
నా తండ్రి అత్త భర్తకు ఏకైక కుమారుని ఏకైక సోదరి భర్త అంటే నిరంజన్ మేనమామకు ఏకైక సోదరి భర్త" అంటే నిరంజన్ తల్లికి భర్త అంటే నిరంజన్‌కు తండ్రి.
అంటే నిరంజన్‌కు పార్కుకు వెళుతున్న వ్యక్తి తండ్రి ప్రశ్నలో పార్కుకు వెళుతున్న వ్యక్తికి నిరంజన్ ఏమవుతారు అని ఉంది. పార్కుకి వెళుతున్న వ్యక్తి నిరంజన్‌కు తండ్రి కాబట్టి అతనికి నిరంజన్ 'కుమారుడు' అవుతాడు.

రీజనింగ్

6. సినిమాకు వెళుతున్న ఒక వ్యక్తిని చూపిస్తూ సుష్మ ఇలా అంటున్నది. "అతను నా తండ్రి అత్త యొక్క ఏకైక కుమార్తెకు భర్త కుమారుడు". అయితే సుష్మకు సినిమాకు వెళుతున్న వ్యక్తి ఏమవుతారు?
ఎ) సోదరుడు బి) మేనల్లుడు
సి) బావ డి) కుమారుడు
సమాధానం : (ఎ)
వివరణ : అతను అంటే సినిమాకు వెళుతున్న వ్యక్తి నా అంటే చెపుతున్న వ్యక్తి సుష్మ.
నా తండ్రి అత్త అంటే సుష్మ తండ్రికి అత్త అంటే సుష్మకు అమ్మమ్మ.
నా తండ్రి అత్త ఏకైన కుమార్తె అంటే సుష్మ అమ్మమ్మకు ఏకైక కుమార్తె అంటే సుష్మకు తల్లి.
నా తండ్రి అత్త ఏకైక కుమార్తెకు భర్త అంటే సుష్మ తల్లికి భర్త అంటే సుష్మకు తండ్రి.
నా తండ్రి అత్త యొక్క ఏకైక కుమార్తెకు భర్త కుమారుడు అంటే సుష్మ తండ్రికి కుమారుడు అంటే సుష్మకు సోదరుడు అవుతాడు.

7. వేదికపై ఉన్న మహిళను పరిచయం చేస్తూ అనుపమ్ ఇలా అంటున్నాడు, "ఆమె కుమారునికి తండ్రి నా తండ్రికి ఏకైన కుమారుడు" అయితే అనుపమ్‌కు వేదికపై ఉన్న మహిళ ఏమవుతారు?
ఎ) మేనకోడలు బి) సోదరి
సి) భార్య డి) కుమార్తె
సమాధానం : (సి)
వివరణ :ఆమె అంటే వేదికపై ఉన్న మహిళ
నా అంటే చెపుతున్న వ్యక్తి అనుపమ్.
ఆమె కుమారునికి తండ్రి అంటే ఆమెకు భర్త.
ఆమె కుమారునికి తండ్రి నా తండ్రికి ఏకైక కుమారుడు.
ఆమెకు భర్త అనుపమ్ తండ్రికి ఏకైక కుమారుడు అంటే అనుపమే
ఆమెకు భర్త అనుపమే. కాబట్టి అనుపమ్‌కు ఆమె అంటే వేదికపై ఉన్న మహిళ భార్య అవుతుంది.

8. ఒక మహిళను పరిచయం చేస్తూ మోహన్ ఇలా అంటున్నాడు, "ఆమె నా తండ్రి భార్యకు ఏకైక కుమారుని భార్య కుమారునికి భార్య" అయితే ఆ మహిళకు మోహన్ ఏమవుతాడు?
ఎ) మేనమామ బి) తాతగారు
సి) భర్త డి) మామగారు
సమాధానం : (డి)
వివరణ: ఆమె అంటే మహిళ. నా అంటే చెపుతున్న వ్యక్తి మోహన్.
నా తండ్రి భార్య అంటే మోహన్ తండ్రికి భార్య అంటూ మోహన్‌కు తల్లి.
నా తండ్రి భార్యకు ఏకైక కుమారుడు అంటే మోహన్ తల్లికి ఏకైక కుమారుడు అంటే మోహనే.
నా తండ్రి భార్యకు ఏకైక కుమారుని భార్య అంటే మోహన్‌కు భార్య.
నా తండ్రి భార్యకు ఏకైన కుమారుని భార్య కుమారుడు అంటే మోహన్ భార్యకు కుమారుడు అంటే మోహన్ కుమారుడు.
నా తండ్రి భార్యకు ఏకైక కుమారుని భార్య కుమారునికి భార్య అంటే మోహన్ కుమారునికి భార్య అంటే మోహన్‌కి కోడలు. మోహన్‌కు ఆమె కోడలు అవుతుంది. ప్రశ్నలో ఆ మహిళకు మోహన్ ఏమవుతారు అని ఉంది. కాబట్టి ఆమెకు మోహన్ మామగారు అవుతారు.

9. విక్రమ్‌ను పరిచయం చేస్తూ ఉష ఇలా అంటున్నది, " అతను నా సోదరులలో ఒక సోదరునికి ఏకైక కుమారుడు" అయితే ఉషకు విక్రమ్ ఏమవుతాడు?
ఎ) కుమారుడు (బి) మేనల్లుడు
సి) అల్లుడు డి) మనుమడు
సమాధానం : (బి)
వివరణ: అతను అంటే విక్రమ్
నా అంటే చెబుతున్న వ్యక్తి
నా సోదరులలో ఒక సోదరుడు అంటే ఉష సోదరులలో ఒక సోదరుడు అంటే ఉషకు సోదరుడే
నా సోదరులలో ఒక సోదరునికి ఏకైక కుమారుడు అంటే ఉషకు సోదరుని కుమారుడు అంటే ఉషకు మేనల్లుడు.

అడ్మిషన్స్

ఎన్‌టిఆర్ హెల్త్ వర్సిటీ

విజయవాడలోని డాక్టర్ ఎన్‌టిఆర్ హెల్త్ యూనివర్సిటీ పిహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: మోడ్రన్ మెడిసిన్, డెంటల్ సైన్సెస్, ఆయుష్, ఫిజియోథెరపీ, నర్సింగ్, నేచురోపతి, అలైడ్ సైన్సెస్.
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
చివరి తేదీ: 2018 జనవరి 20
చిరునామా: Convener, Ph.D. Admissions - 2017-18, Dr. NTR University of Health Sciences, Vijayawada.
వెబ్‌సైట్:http://ntruhs.ap.nic.in/Admissions/2017/phd/PhDNotification2017.htm

ఎఫ్‌టిఐఐ & ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ జెఇటి-2018

కోల్‌కతాలోని ఫిల్మ్ & టెలివిజన్ ఆఫ్ ఇండియా(పుణె), సత్యజిత్ రే ఫిల్మ్ & టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్(కోల్‌కతా) సంయుక్త ఆధ్వర్యంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నాయి.

జాయింట్ ఎంట్రెన్స్ టెస్ట్(జెఇటి)-2018
ఫిల్మ్ కోర్సులు
విభాగాలు: డైరెక్షన్ & స్క్రీన్‌ప్లే రైటింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్ & సౌండ్ డిజైన్, ఆర్ట్ డైరెక్షన్ & ప్రొడక్షన్ డిజైన్, యాక్టింగ్, ఫీచర్ ఫిల్మ్ స్క్రీన్‌ప్లే రైటింగ్, ప్రొడక్షన్ - ఫిల్మ్ &టెలివిజన్, యానిమేషన్ సినిమా.
టీవీ కోర్సులు
విభాగాలు: డైరెక్షన్ - ప్రొడక్షన్ ఫర్ ఎలక్ట్రానిక్ & డిజిటల్ మీడియా, ఎలక్ట్రానిక్ సినిమాటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్ & టెలివిజన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ & డిజిటల్ మీడియా మేనేజ్‌మెంట్, రైటింగ్ ఫర్ ఎలక్ట్రానిక్ & డిజిటల్ మీడియా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
చివరి తేదీ: 2018 జనవరి 25
వెబ్‌సైట్: http://www.ftiindia.com/admission.html

రజాకార్లను మరిపిస్తున్న సీఎం కేసీఆర్: కంకనాల

దేవరకొండ, డిసెంబరు 31: సీఎం కేసీఆర్ రజాకారులను మరిపించేలా వ్యవహరిస్తున్నాడని టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కంకనాల వెంకట్‌రెడ్డి, కడారి అంజయ్య యాదవ్ విమర్శించారు. ఆదివారం దేవరకొండలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యమ కారులు జేఏసీ చైర్మన్ కోదండారామ్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగలను ఇబ్బందులకు గురిచేయడంతోపాటు అరెస్టు చేయిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టి అమలుకు సాధ్యపడని వాగ్దానాలు చేసి మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టును పూర్తిచేసినట్లు వారు తెలిపారు. డిండి ఎత్తిపోతల ముంపు బాధితులకు నేటికీ పరిహారం అందించలేదని విమర్శించారు. సమావేశంలో టీడీపీ నేనావత్ వశ్యనాయక్, గాజుల మురళి, కడారి సంపూర్ణ, గుర్రం రాములు, కడారి కిరణ్, వస్కుల కృష్ణయ్య, యాదయ్య గౌడ్, బ్రహ్మ చారి, పాండునాయక్, మోతిలాల్ పాల్గొన్నారు.

చింతపల్లి, డిసెంబరు 31: ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ రాష్ట్ర నాయకుడు కంకనాల వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం చింతపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు పేద ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని సీఎం కేసీఆర్ తుంగలో తొక్కారన్నారు. పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, గిరిజనులు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. సమావేశంలో మండల అధ్యక్షుడు ఓరుగంటి యాదయ్యగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ బిక్కని కుమార్, టీడీపీ జిల్లా నాయకులు అండేకార్ అశోక్, గంజి యాదగిరి, ఎర్ర జగన్ ,ముత్తం కృష్ణయ్య, మల్లేష్, యాదగిరి, ఆనంద్ పాల్గొన్నారు.



దేవరకొండలో మాట్లాడుతున్న కంకనాల వెంకట్‌రెడ్డి

ఉపాధ్యాయుడి కుటుంబానికి
రూ.20 వేల ఆర్థిక సహాయం



రమేష్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేస్తున్న ఎంఈవో

చింతపల్లి, డిసెంబరు 31: మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వి. శ్రీరామ్ రమేష్ కుటుంబ సభ్యులకు ఎంఈవో ఈ. గురువారావు రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఆదివారం శ్రీరామ్ రమేష్ అంత్యక్రియల్లో ఎంఈవోతోపాటు పీఆర్‌టీయూ జిల్లా, మండల నాయకులు పాల్గొని కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలిపారు. ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 20 వేలను అంత్యక్రియల నిమిత్తం శ్రీరామ్‌రమేష్ కుటుంబ సభ్యులకు మండల విద్యాధికారి గురువారావు అందజేశారు. పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుంకరి బిక్షంగౌడ్, బి.రవీందర్‌రెడ్డి, చింతపల్లి మండల అధ్యక్ష, కార్యదర్శులు ఈ. సుధీర్‌కుమార్, కె.శివరంగాచారి, శేషు, దాస శ్రీనివాస్, రాజేష్, దుర్గాప్రసాద్, కిరణ్, వెంకట్రాం అంత్యక్రియలలో పాల్గొన్నారు.

అయ్యప్ప దేవాలయ ప్రథమ వార్షికోత్సవం

డిండి, డిసెంబరు 31: మండల కేంద్రంలోని హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయ మొదటి వార్షికోత్సవాన్ని జనవరి 1వ తేది నుంచి 3 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం తెలిపారు. సోమవారం ధ్వజరోహణ, విఘ్నేశ్వరపూజ, పుణ్యహవచన, రక్షాబంధన, గోపూజ, సకలదేవతల హోమం, పూర్ణాహుతి, అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం, పురవీధులలో హరిపుత్రుడు అయ్యప్పస్వామి ఊరేగింపు మంగళవారం రమా గురుస్వామిచే పడిపూజ కార్యక్రమం, బుధవారం అయ్యప్పస్వాముల ఇరుముడి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

గారడి మాటలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన: సీపీఐ

మునుగోడు రూరల్, డిసెంబరు 31: ప్రజా సమస్యలు పరిష్కరించకుండా పాలకవర్గాలు ప్రజలకు భ్రమ కల్పిస్తూ, గారడీ మాటలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. ఆదివారం సీపీఐ పులిపలుపుల గ్రామశాఖ మహాసభలో ఆయన మాట్లాడారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గ్రామశాఖ కార్యదర్శిగా కాయితీ వెంకన్న, సహాయ కార్యదర్శులుగా కుంభంపాటి జీడయ్య, మునుగోటి సత్యనారాయణను ఎన్నుకున్నారు. మహాసభలో సీపీఐ మండల కార్యదర్శి సురిగి చలపతి, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బొల్గూరి నర్సింహ, కుంబం పాటి వెంకటయ్య, దోటి శ్రీను, బొల్గూరి ఎల్లయ్య, శింగం సైదులు, బొడ్డుపల్లి శంకరయ్య, దోటి రమేష్, కుంభంపాటి యాదయ్య, లింగస్వామి పాల్గొన్నారు.

చండూరు, డిసెంబరు 31: చిన్ననీటి వనరుల సాధన కోసం పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మందడి నర్సింహారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని పుల్లెంల గ్రామ శాఖ మహాసభలో ఆయన మాట్లాడారు. శేషిలేటివాగుపై, వెల్మకన్నె వాగుపై ఫీడర్ ఛానల్ పనులు, బెండలమ్మ చెరువు నిర్మాణాన్ని పూర్తిచేస్తే మండలంలోని 17 గ్రామ పంచాయితీలకు గాను సగానికిపైగా గ్రామాలకు సాగు, తాగు నీటికి ఎలాంటి కొరత ఉండదన్నారు. అనంతరం నూతన గ్రామశాఖను ఎన్నుకున్నారు. కార్యదర్శిగా బద్దుల లింగయ్యయాదవ్, సహాయ కార్యదర్శులుగా బద్దుల గోపాల యాదవ్, పాలకూరి వెంకటయ్యను ఎన్నుకున్నారు.

భూ నిర్వాసితులకు పరిహారం అందజేయాలి: కుంభం

దేవరకొండ(నాంపల్లి), డిసెంబరు 31: చర్లగూడెం రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న నిర్వాసితులందరికీ వెంటనే పరిహారం అందజేయాలని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుంభం కృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నాంపల్లిలో కాంగ్రెస్ నాయకులు పానగంటి వెంకటయ్య తల్లి సత్తెమ్మ మృతి చెందడంతో సంతాపం ప్రకటించి వెంకటయ్యను ఓదార్చారు. అనంతరం నాంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును రెండున్నర ఏళ్లలో పూర్తిచేసి ఫ్లోరైడ్ ప్రాంతాలకు సాగు, తాగునీరు అందిస్తామని కేసీఆర్ ప్రకటించినప్పటికీ నేటికీ పనులు ప్రారంభం కాలేదన్నారు. భూసేకరణలో జాప్యం చేస్తుండడం, నిర్వాసితులకు పరిహారం అందించకపోవడంతో పనులు ముందుకు సాగడంలేదన్నారు. డిండి ఎత్తిపోతలను పూర్తిచేసి సాగు, తాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు జంగయ్య, హనుమంతు, వెంకట్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటాం: వేనేపల్లి

దేవరకొండ (నాంపల్లి), డిసెంబరు 31: టీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడవద్దు, అండగా ఉంటానని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు వేనేపల్లి వెంకటేశ్వరరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలో పెద్దవత్తున వేనేపల్లి శ్రీనివాస్‌రావు, ఎంపీపీ దండిగ నాగమణి, ఆధ్వర్యంలో ఆయనకు బైక్‌ర్యాలీతో స్వాగతం పలికారు. అనంతరం లింగోటం గ్రామంలో సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మలన్నారు. కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నది వాస్తవమేనని, అయినప్పటికీ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లింగోటం ఎంపీటీసీ శ్రీను, సత్యనారాయణ, గిరిబాబు, జాగృతి కన్వీనర్ నర్సింహ, పాండు, వెంకట్‌రెడ్డి, శ్రీనివాసరావు, వెంకటాచారి, రమేష్ పాల్గొన్నారు.

ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ



క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న జడ్పీచైర్మన్ బాలునాయక్

దేవరకొండ, డిసెంబరు 31: తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆదివారం దేవరకొండలో జడ్పీచైర్మన్ నేనావత్ బాలునాయక్ ఆవిష్కరించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని కోరారు. కార్యక్రమంలో ఆసంఘం జిల్లా అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, రవినాయక్, వెంకటేశ్వర్లు, కొండల్‌రెడ్డి పాల్గొన్నారు.

వార్తలు



శబరిమలకు తరలిన స్వాములు

మర్రిగూడ, డిసెంబరు 31: మండలంలోని అయ్యప్ప స్వాములు 41 రోజులు దీక్షలు చేపట్టి ఆదివారం శబరిమలకు బయలుదేరారు. గురుస్వామి నల్లా యాదయ్య ఆధ్వర్యంలో అయ్యప్పస్వాములు భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తు ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. అనంతరం శివాలయం, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకొని ఊరేగింపుగా శబరిమలకు బయలు దేరారు. కార్యక్రమంలో గురుస్వాములు, కన్నెస్వాములు తదితరులు పాల్గొన్నారు.



గట్టుప్పల ప్రజల కాంక్ష నెరవేర్చాలి

చండూరు, డిసెంబరు 31: మండల ప్రకటన చేసి గట్టుప్పల ప్రజల కాంక్షను నెరవేర్చాలని మండల సాధన కమిటీ సభ్యులు రాపోలు సత్తయ్య డిమాండ్ చేశారు. ఆదివారం చేపట్టిన 446వ రోజు దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడారు. గత 30ఏళ్ల నుంచి మండలం కావాలని కోరుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇడెం కైలాసం, బీమగాని మల్లేశం, బీపీఎల్ గౌడ్, లడే సత్తయ్య, చెరుపల్లి సత్తయ్య, దోర్నాల శంకరయ్య పాల్గొన్నారు.



కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్

మునుగోడు, డిసెంబరు 31: మండలంలోని కిష్టాపురం గ్రామ ఎంపీటీసీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గ్రామానికి చెందిన మునుకుంట్ల గోపాల్ నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాన్ని ఆదివారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజ్‌కుమార్, అసిస్టెంట్ అధికారిణి సీతా కుమారికి అందజేశారు. కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ ఇంచార్జి పాల్వాయి స్రవంతి, జెడ్పీటీసీ జాజుల అంజయ్య, ఎన్ఎస్‌యూఐ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నారబోయిన రవి తదితరులు పాల్గొన్నారు.

జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములుకు వినతి

కట్టంగూరు, డిసెంబరు 31: తెలంగాణలో ఎస్సీలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని తెలంగాణ మాల యువసేన రాష్ట్ర అధ్యక్షుడు గోలి ప్రభాకర్, ముదుసు బిక్షపతులు ఆదివారం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములుకు వినతి పత్రం సమర్పించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహించే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు ఎక్కువయ్యాయన్నారు.

ట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వెంకన్న

శాలిగౌరారం, డిసెంబరు 31: శాలిగౌరారం మండలం ఐటుకులపహాడ్ గ్రామ ట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కుంచం వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా అంబటి నాగరాజు, ప్రధానకార్యదర్శిగా బయ్య మురళి, సహాయ కార్యదర్శిగా దండెంపల్లి శ్రీను, కోశాధికారిగా తానం ఇన్నారెడ్డి, కమిటీ సభ్యులుగా శేపరాజుపతి రామచంద్రు, అల్లి సైదులు, మెట్టు రాజపురెడ్డి, నారగోని రవి, శ్రీనివాస్, యాదగిరి, ఎల్లయ్య, కృష్ణమూర్తి, భిక్షపతి ఎన్నికయ్యారు.


వెంకన్న

ఏఎస్ఐగా పదోన్నతి

నార్కట్‌పల్లి, డిసెంబరు 31: నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కుడుతల లింగయ్యకు ఏఎస్ఐగా పదోన్నతి లభించింది. నల్లగొండ డివిజన్‌లో ఇద్దరికి ఏఎస్ఐగా పదోన్నతి రాగా వీరిలో కుడుతల లింగయ్య ఒక రు. పదోన్నతి పొందిన లింగయ్యకు జి ల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన కా ర్యక్రమంలో ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు స్టార్‌ను అమర్చారు.

యాదయ్యాచారికి సన్మానం

నార్కట్‌పల్లి, డిసెంబరు 31: ఇటీవల తెలుగు ప్రపంచ మహాసభల్లో సన్మానం పొందిన మండలంలోని బీ.వెల్లెంలకు చెందిన కవి, గాయకుడు విశ్వనాథుల యాదయ్యాచారికి ఆదివారం నార్కట్‌పల్లి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ లయంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా యాదయ్యాచారి దంపతులను విశ్వకర్మ సంఘం ఆ ధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, జడ్పీటీసీ సత్తయ్య, సర్పంచ్ అచ్చాలు గౌడ్‌లు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా రమేష్

చిట్యాల, డిసెంబరు 31: కాంగ్రెస్ ఎస్సీ సెల్ చిట్యాల మండల అ ధ్యక్షుడిగా జిట్ట రమేష్‌ను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు పెరిక వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు.


రమేష్

టీ-మాస్ మండల కమిటీ ఎన్నిక

కట్టంగూరు, డిసెంబరు 31: కట్టంగూరులో ఆదివారం జరిగిన టీ-మాస్ సమావేశంలో మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ సలహాదారులుగా కోమటి రాములు, మేడి ఈదయ్య, ఛైర్మన్ గా విశ్వనాథుల జానాచారి, వైస్ ఛైర్మన్ గా ఉత్తయ్య, కన్వీనర్ మోహన్ , కోకన్వీనర్ జయంత్ తోపాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.

సామాజిక తెలంగాణ రాష్ట్ర సమితి నూతన కమిటీ

కట్టంగూరు, డిసెంబరు 31: సామాజిక తెలంగాణ రాష్ట్ర సమితి మండల నూతన కమిటీని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోకల కిరణ్‌కుమార్ ప్రకటించారు. మండల అధ్యక్షుడిగా దేశపాక రాజ్‌కుమార్, ఉపాధ్యక్షుడిగా పందిరి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శిగా బండారు యాదగిరితో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.


రాజ్‌కుమార్

ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి

శాలిగౌరారం, డిసెంబరు 31: పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ టీఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన సంఘీభావ యాత్రలో టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కూరం లింగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే వర్గీకరణకు ఆమోదం తెలపాలని, లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.

సీసీ రోడ్లకు నిధుల మంజూరు: సర్పంచ్

శాలిగౌరారం, డిసెంబరు 31: పెర్కకొండారం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి బీఆర్‌జీఎఫ్ నిధుల నుంచి కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ రూ.10 లక్షలు మంజూరు చేశారని సర్పంచ్ మర్రెడ్డి మంజుల తెలిపారు.

వేడుకలపై గట్టి నిఘా..!

- పట్టణంలో డ్రోన్ కెమెరాల ఏర్పాటు
- వాహనాల తనిఖీకి ఆరు టీమ్‌లు

నల్లగొండ క్రైం, డిసెంబరు 31: నూతన సంవత్సర వేడుకలపై జిల్లా పోలీస్ యంత్రాంగం గట్టి నిఘా పెట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిఘా పెంచారు. జిల్లాలో ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలో చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇప్పటికే పోలీస్ యంత్రాంగం ప్రజలు, యువతకు అనేక సూచనలు కూడా జారీ చేశారు. జిల్లా కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అరికట్టేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా పట్టణంలో ఆరు చోట్ల వాహనాల తనిఖీకి ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. మద్యం తాగి, అధిక వేగంతో వాహనాలు నడిపే వారిపై చర్యలు చేపట్టారు. అదేవిధంగా నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించేందుకు అధికారులు డ్రోన్ కెమెరాలను వినియోగించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం వరకు ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో సిబ్బంది పెట్రోలింగ్, వాహనాల తనిఖీని చేపట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు సర్కిల్ కార్యాలయాల అధికారులు డ్రోన్ కెమెరాలను తమకు కేటాయించిన ప్రాంతాల్లో వినియోగించి ఆ ప్రాంతాల్లో జరిగే సంఘటనలను ఆ కెమెరాల్లో బంధించారు. మహిళా పోలీస్ స్టేషన్ సీఐ, షీ టీమ్ ఇన్ చార్జి అనురాధ ఆధ్వర్యంలో కలెక్టరేట్ పరిసర ప్రాంతాలతో పాటు రాంనగర్, ఇతర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించారు.


డ్రోన్ కెమెరాను ఆపరేట్ చేస్తున్న పోలీస్ అధికారి

వేణుగోపాలుడి సన్నిధిలో తిరుప్పావై పాశుర పఠనం

నార్కట్‌పల్లి, డిసెంబరు 31: ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి దేవాలయంలో తిరుప్పావై నిత్య పాశుర పఠనాలు జరుగుతున్నాయి. తిరుప్పావై వ్రతమును నెలరోజుల పాటు గడిచిన నాలుగేళ్లుగా ఈ దేవాలయంలో నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకుడు కారంపూడి సంపత్కుమారాచార్యులచే సుప్రభాత సేవ అనంతరం స్థానిక భక్తులు బండారు ధనలక్ష్మి, నల్లగొండ గీత, హైమావతి, పసునూరి పద్మ, గర్రె కళావతి, బెల్లి దశరథలు తిరుప్పావైలోని 30 పాశురాలను ప్రతీ రోజు పఠిస్తూ రోజువారీ పాశురాన్ని పఠిస్తున్నారు. మొదటి పదిహేను రోజులు సూర్యోదయానికి ముందే తెల్లవారుజామున 4.15లకు పాశుర పఠనం చదవగా సోమవారం నుంచి సూర్యోదయం తర్వాత పాశుర పఠనం చేయనున్నట్లు పారాయణ చేసే భక్తులు చెబుతున్నారు. పాశుర పఠనంతో ఆధ్యాత్మిక భావన భక్తుల్లో మరింత పెరిగింది.


పాశురపఠనం చేస్తున్న మహిళలు

విద్యార్థి అదృశ్యం

నకిరేకల్, డిసెంబరు 31: పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన స్థానిక జెడ్పీహెచ్ఎస్‌లో 8వ తరగతి చదువుతున్న బట్టు చరణ్ అనే విద్యార్థి డిసెంబరు 24న ఇంటి నుంచి బయటికివెళ్లి అదృశ్యం అయ్యాడని కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎత్తు 4.10 అడుగులు, చామన చాయ రంగు, కోలముఖం బక్కపలుచగా ఉంటాడని, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేశామని హెడ్ కానిస్టేబుల్ యాదగిరి రెడ్డి తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు సెల్‌నెంబర్ 7794918676కు సమాచారం అందించాలని ఆయన కోరారు.



కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా రమేష్

చిట్యాల, డిసెంబరు 31: కాంగ్రెస్ ఎస్సీ సెల్ చిట్యాల మండల అధ్యక్షునిగా జిట్ట రమేష్‌ను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు పెరిక వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు తన వంతు కృషి చేస్తానన్నారు.

జగతయ్య గౌడ్ ఆశయ సాధన కోసం కృషి

నల్లగొండ టౌన్, డిసెంబరు 31: బడుగు, బలహీన వర్గాల నాయకుడు జెరిపోతుల జగతయ్య గౌడ్ అని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని తిప్పర్తి జడ్పీటీసీ తండు సైదులు గౌడ్ అన్నారు. జగతయ్య గౌడ్ 8వ వర్ధంతిని పురస్కరించుకొని మర్రిగూడ రోడ్డులోని జగతయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగతయ్య గౌడ్ మంచి సేవా భావం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో మాదిగ యూత్ జేఏసీ ఛైర్మన్ పెరిక కరణ్‌జయరాజు, స్థానిక గున్ రెడ్డి రాధిక యుగేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ఊట్కూరి యుగేందర్‌రెడ్డి, గురిజ వెంకన్న, జెరిపోతుల అశోక్ గౌడ్, సుంకరబోయిన సత్యనారాయణ, బొజ్జ మహేష్ , జె. సత్తయ్య, లింగయ్య, భాస్కర్ గౌడ్, నాగిరెడ్డి, మల్లేష్ , బుర్రి శ్రీకాంత్ , జనార్దన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

న్యూ ఇయర్ జోష్








చిట్యాలలోని లయోలా పాఠశాలలో 2018కి స్వాగతం అనే ఆకారంలో కూర్చున్న విద్యార్థులు


నూతన సంవత్సరం సందర్భంగా నార్కట్‌పల్లిలో ముగ్గులు వేస్తున్న మహిళలు

సంక్షిప్తం



అవార్డు గ్రహీతకు సన్మానం

మిర్యాలగూడ టౌన్, డిసెంబరు 31: రాష్ట్రస్థాయి ఉత్తమ సేవా అవార్డు పొందిన కోల సైదులును పూర్వ విద్యార్థుల సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పయిడిమర్రి నర్సింహారావు మాట్లాడుతూ వివిధ విభాగాల్లో సేవలందిస్తూ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ చేతులమీదుగా ఉత్తమ సేవా అవార్డు అందకోవడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ సమాజ సేవలో పాల్గొనాలని ఆయన సూచించారు. మన స్నుంటే అంగవైకల్యాన్ని అధిగమించొచ్చని, అందుకు ఉదాహరణ సైదులేనన్నారు. ఆయన తన సేవలను ఇంకా విస్తృత పరచాలని కోరారు. అనంతరం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీతారామశర్మ, వీరబ్రహ్మచారి, కన్నెకంటి బ్రహ్మంబాబు, రాంమూర్తి, దండ జితేందర్‌రెడ్డి, కంచర్ల శ్రీనివాస్, ఆంజనేయులు, మోహన్, బంటు సైదులు, సింగు రాంబాబు, విద్యావేత్తలు కస్తూరి ప్రభాకర్, పరమేష్, వడ్డేపల్లి వీటీ, నాగమణి పాల్గొన్నారు.



'సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి'

మిర్యాలగూడ టౌన్, డిసెంబరు 31: సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సమాచార హక్కు వికాస సమితి జిల్లా అధ్యక్షుడు కన్నెకంటి క్రాంతికుమార్ కోరారు. ఆదివారం స్థానికంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కనీస అవగాహన లేక ప్రజలు ప్రభుత్వ సేవలను పొందలేకపోతున్నారని, అడుగడుగున దగాకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు సమితి సభ్యులు కృషి చేయాలని కోరారు. అనంతరం నియోజకవర్గ అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన మహేశ్వరం సతీష్‌కుమార్‌ను నియమించారు. పట్టణ, మండల శాఖల్లో పని చేస్తూ ప్రజలను నాణ్యమైన సేవలందించిన సతీష్‌కుమార్ ఎంపికపై పట్టణ, పరిసర ప్రాంత సమితి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ జాగృతి సేవలు అభినందనీయం



తెలంగాణ జాగృతి నాయకులనుద్దేశించి మాట్లాడుతున్న సిద్ధార్థ

మిర్యాలగూడ టౌన్, డిసెంబరు 31: తెలంగాణ జాగృతి సేవలు అభినందనీయమని ఎన్‌బీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నల్లమోతు సిద్ధార్థ అన్నారు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జాగృతి రాష్ట్ర కార్యదర్శి విక్రాంత్ రెడ్డితో కలిసి హాజరై మాట్లాడారు. సుదీర్ఘకాలంగా విద్యార్థులు, మహిళలకు సేవలందిస్తున్న జాగృతి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా జాగృతి నియోజకవర్గ ఇంచార్జిగు మ్మడవెల్లి వేణు విద్యా, వైద్య, వ్యాపార, రాజకీయ రంగాల్లో జాగృతి సభ్యులకు అవకాశమివ్వాలని కోరగా విషయాన్ని ఎమ్మెల్యే భాస్కరరావు దృష్టికి తీసుకెళ్తానని సిద్ధార్థ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జాగృతి నాయకులు ఎల్లుబెల్లి నాగరాజు, రజని, ఇస్మాయిల్, అరవింద్, వివరాజ్, సుధాకర్, శ్రీనివాసనాయుడు, బాలా, ప్రసాద్, గోవర్ధన్, పాషా, నరహరి, పద్మావతి, విజయలక్ష్మీ, కల్పన, చైతన్య తదితరులు పాల్గొన్నారు.

గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు: ఏడీ



గాలికుంటు వ్యాధి టీకాలు వేస్తున్న వైద్య సిబ్బంది

మిర్యాలగూడ, డిసెంబరు 31: పశువులకు సంక్రమించే గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేస్తున్నట్లు పశుసంవర్ధకశాఖ ఏడీ జె. వెంకటరెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని తాళ్లగడ్డ, రాంచంద్రాగూడెం, చైతన్యనగర్, చౌదరికాలనీలలో 458 పశువులకు ఉచిత టీకాలు వేసినట్లు తెలిపారు. పాడి రైతులు పశువులకు గాలికుంట వ్యాధి టీకాలు విధిగా వేయించాలని కోరారు. పశువులకు సకాలంలో టీకాలు వేయిస్తే రోగాలు దరిచేరవన్నారు. అనంతరం పశు సంబంధిత వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సా విధానాలపై రైతులు, పెంపకం దారుకు అవగాహన కల్పించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్లు దుర్గరామాదేవి, వెంకటేశ్వర్లు, సైదులు, జానిపాషా, కృష్ణనాయక్, సిబ్బంది నారాయణ, నవీన్, వాల్య, సంతోష్, శ్రీను పాల్గొన్నారు.

నూతన సంవత్సర క్యాలెండర్ల ఆవిష్కరణ



క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న దృశ్యం

దామరచర్ల, డిసెంబరు 31: మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ క్యాలెండర్‌ను ఆదివారం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ యూసుఫ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆర్. సైదులు, జిల్లా కార్యదర్శి సోము సైదిరెడ్డి, నాయకులు మాన్యానాయక్, రూపావత్ మున్నానాయక్, శ్రీరామ్, బంటు రాము, పలసాని రారెడ్డి, కొండ రపు పూర్ణచందరావు, కోటేశ్వరరావు, లక్ష్మా పాల్గొన్నారు.

సకాలంలో బట్వాడా సేవలు అందించాలి: జూలకంటి

మిర్యాలగూడ టౌన్, డిసెంబరు 31: కొరియర్ సంస్థ నిర్వాహకులు వినియోగదారులకు వచ్చే బట్వాడా కవర్లను సకాలంలో చేరవేసి తమ సేవలను మెరుగుపరుచుకోవాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రొఫెషనల్ కొరియర్ సేవలు అందుబాటులోకి వచ్చి 30 ఏళ్ల పూర్తైన సందర్భంగా రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కొరియర్ రంగంలో దేశవ్యాప్తంగా బ్రాంచీలు ఏర్పాటు చేసుకొని లక్షలాదిమందికి బట్వాడా సేవలందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ నాళ్ల అంజయ్య, గిరి, రవీందర్, వెంకట్, సైదులు, శ్రీను, సంతోష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

పద్మశాలీ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

పద్మశాలి సంఘం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలీలు ఐక్యంగా ఉంటూ తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు పరస్పరం సహకరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ భారతీరాగ్యనాయక్, ఎన్‌బీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నల్లమోతు సిద్ధార్థ, డాక్టర్ అంజయ్య, చెరుపల్లి చంద్రమౌళి, బావండ్ల పాండు, పద్మశాలిసంఘం కార్యవర్గకమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం

మున్నూరు కాపు సంఘం కార్యవర్గం ఎన్నిక

మిర్యాలగూడ అర్బన్, డిసెంబరు 31: ప్రభుత్వం యువతకు ప్రత్యేక పథకాలు రూపొందించాలని నైజాం మున్నూరు కాపు యువజన సంఘం గౌరవాధ్యక్షుడు దుండిగళ్ల మధుకుమార్ అన్నారు. ఆదివారం స్థానికంగా జరిగిన సమావేశంలో మున్నూరు కాపుసంఘం యువజన విభాగం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బత్తుల సంపత్ నాయుడు, ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల శ్రవణ్‌నాయుడు, ఉపాధ్యక్షుడిగా ఎర్రమాద కృష్ణచైతన్య, కోశాధికారిగా సూరంపుడి జగదీష్‌నాయుడులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుమలగిరి అంజి, అజయ్, శ్రవణ్, వెంకట్, శివ, సిద్ధార్థ, కమల్, నరేష్, సాయినాయుడు, ప్రేమ్, విజయ్ పాల్గొన్నారు.

నిరంతర విద్యుత్ తో రైతులకు మేలు

మిర్యాలగూడ టౌన్, డిసెంబరు 31: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా అమల్లోకి తెచ్చిన వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ తో బహుళ ప్రయోజనం కలుగుతుందని టీఆర్ఎస్ జిల్లా నాయకుడు తిరందాసు విష్ణు అన్నారు. ఆదివారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిరంతర విద్యుత్ ను అవసరమైన మేరకు వాడుకొని ప్రభుత్వానికి సహకరించాలని రైతులను కోరారు. ఆటో స్టార్టర్లను రైతులు స్వచ్ఛందంగా తొలగించడంతో భూగర్భజలాల వృథాతగ్గి బోర్లు, బావులు సక్రమంగా పనిచేస్తాయన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉందన్నారు.

టీమాస్ కన్వీనర్‌గా సురేష్‌నాయక్



దామరచర్ల, డిసెంబరు 31: టీమాస్ మండల కన్వీనర్‌గా వాంకుడోతు సురేష్‌నాయక్‌ను ఆదివారం మండలకేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా సురేష్‌నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి కోసం టీమాస్ నిరంతరం పని చేస్తుందని తెలిపారు. తన ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కుటుంబ సభ్యులకు పరామర్శ



నివాళులు అర్పిస్తున్న ఎంపీపీ

దామరచర్ల, డిసెంబరు 31: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మండలకేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు వెంపటి శ్రీరాంరమేష్ కుటుంబ సభ్యులను ఎంపీపీ కూరాకుల మంగమ్మ ఆదివారం పరామర్శించారు. మృతదేహానికి నివాళులు అర్పించి, ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షం గౌడ్, జిల్లా ప్రధానకార్యదర్శి రవీందర్‌రెడ్డి, ఎంఈవో చాంప్లానాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ధీరావత్ స్కైలాబ్‌నాయక్, ఉపాధ్యాయులు శ్రీను, గుడిపాటి కోటయ్య, సుధీర్, కిషోర్ ఉన్నారు.

పట్టణంలో న్యూ ఇయర్ హంగామా

» కిటకిటలాడిన బేకరీలు

» ప్రత్యేకంగా అలంకరించిన హోటళ్లు

మిర్యాలగూడ టౌన్, డిసెంబరు 31: నూతన సంవత్సరాది ఏదైనప్పటికీ ఏడాది చివరి రోజున హంగామా చేయాల్సిందే. వాట్సప్ ప్రచారాలు. ఫేస్‌బుక్‌లో ఫీలింగ్స్ ప్రభావం చూపలేదు. కాల గర్భంలో కలిసిపోయిన 2017కు వీడ్కోలు పలుకుతూ కేక్ కట్ చేసి న్యూ ఇయర్‌కు స్వాగతం చెపుతామంటోంది యువత. ఈ తరుణంలో పట్టణంలో ఆదివారం సాయంత్రం ప్రత్యేక సందడి నెలకొంది. బేకరీలు, స్వీట్ దుకాణాలు కిటకిటలాడాయి.

ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల వద్ద యువకుల రద్దీ అధికంగా కనపడగా పట్టణంలోని హోటళ్లను ప్రత్యేకంగా అలంకరించారు. సాగర్‌రోడ్‌కు ఇరువైపులా రంగురంగుల బెలూన్లు, కిడ్డీలను విక్రయించే వారు కన్పించారు. పలు పచారీ కొట్ల ముందు ముగ్గులద్దే రకరకాల రంగులను విక్రయించడం విశేషం.

శిశుగృహ చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

- మన ఇంటి లక్ష్మితో శిశుగృహకు పెరిగిన చిన్నారులు
- చిన్నారుల మృతిపై జేసీ నివేదిక ఆధారంగా సిబ్బందిపై చర్యలు
- కలెక్టర్ గౌరవ్ ఉప్పల్

నల్లగొండ టౌన్, డిసెంబరు 31: శిశు గృహలో ఆశ్రయం పొందుతున్న శిశువుల ఆరోగ్యంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని కలెక్టర్ డాక్టర్ గౌరవ్‌ఉప్పల్ అన్నారు. ఆదివారం శిశు గృహను సందర్శించిన ఆయన మాట్లాడుతూ జిల్లాలో మన ఇంటి లక్ష్మి అనే కార్యక్రమాన్ని ఐసీడీఎస్, పోలీస్, రెవెన్యూ యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అవగాహన కార్యక్రమం నిర్వహించడం వల్ల జిల్లాలో చిన్నారుల అమ్మకాలు తగ్గిపోయాయన్నారు. శిశువులను వద్దనకునే వారు నేరుగా శిశు గృహకు వచ్చి ఒకటి, రెండు మూడు రోజుల పిల్లలను అప్పగించి వెళ్తున్నారన్నారు. దీనివల్ల వారి ఆరోగ్య పరిస్థితి తెలియక వారిలో రోగ నిరోధక శక్తి తగ్గి అనారోగ్య బారిన పడుతున్నారన్నారు. వారిని కాపాడేందుకు అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీని నష్టం జరుగుతుందని తెలిపారు. శిశు గృహలో ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ స్టాఫ్‌ను పెంచి ఉష్ణోగ్రతలు అందించినప్పటికీ పిల్లలు చనిపోతున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో పిల్లల సంరక్షణపై తల్లులు గర్భవతిగా ఉన్నప్పుడే శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. శిశు గృహకు పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందిని నియమించి వైద్యం సహాయం తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వీరు కాకుండా నీలగిరి ఐఎంఏ బ్రాంచ్ నుంచి ప్రైవేటు డాక్టర్లు కూడా సేవ చేసేందుకు ముందుకొచ్చారని తెలిపారు.

రెండు రోజుల్లో వీరి సేవ లు కూడా మరింత అందుబాటులోకి రానున్నాయని వివరించారు. రోగ నిరోధక శక్తి ఆరో గ్యం సక్రమంగా లేకపోవడం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభు త్వ నిబంధనల ప్రకారం పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తామనిని వివరించారు. అస్వస్థతకు గురైన చిన్నారులను హైదరాబాద్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించి రూ.15లక్షలు వెచ్చించామని వివరించారు. చిన్నారుల మరణాలపై జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కమిటీ విచారణ జరిపామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. టెట్రా పాల వినియోగం వల్ల లాభనష్టాలపై ప్రభుత్వం విచారించిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పట్టణంలోని పీహెచ్ సీల్లో పని చేసే నర్సులు, ఏఎన్ ఎంలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమావేశంలో శిశు సంక్షేమ శాఖ రీజనల్ ఆర్గనైజర్ మాలె శరణ్యారెడ్డి, పీడీ పుష్పలత, సీడీపీవో కృష్ణవేణి, డీసీపీవో లక్ష్మి, డీసీహెచ్ ఎస్ నర్సింగ్‌రావు, డాక్టర్లు దామర యాదయ్య, చందు పాల్గొన్నారు.


సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్

ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి

- విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి



నల్లగొండ, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నూతన సంవత్సరంలో ఉమ్మడి జిల్లా ప్రజలు మరింత సుఖ సంతోషాలతో ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన సంవత్సరం ఎన్నో కొత్త ఆశలతో లక్ష్యాలను సాధించి సరికొత్త ఆలోచనలతో ముందుకు పోవాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. గత ఏడాది కాలంలో విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో అనేక మార్పులు తెచ్చామన్నారు. కొత్త సంవత్సరం నుంచి రైతుల కళ్లల్లో వెలుగులు నింపాలని, వ్యవసాయానికి 24గంటల కరెంటు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఇదొక చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరారు.

శాంతి భద్రతలే లక్ష్యం : ఎస్పీ



నల్లగొండ, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : 2018 సంవత్సరంలో ఆధునిక టెక్నాలజీ ద్వారా శాంతి భద్రతలు కాపాడటమే లక్ష్యంగా పోలీసు శాఖ పని చేస్తుందని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ తర్వాత నల్లగొండ జిల్లాలో శాంతి భద్రతలకు పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. రోడ్ ప్రమాదాల నివారణకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటామని, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే జైలుశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతల విషయంలో ప్రజలు పెద్ద ఎత్తున సహకరిస్తున్నారని, ఇక ముందు కూడా సహకరించాలని కోరారు. జిల్లా ప్రజలతో పాటు 'ఆంధ్రజ్యోతి' పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లా అగ్రస్థానంలో నిలవాలి : ఎంపీ గుత్తా



నల్లగొండ టౌన్, డిసెంబరు 31: జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆకాంక్షించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ ఎంపీ ఒక ప్రకటనలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2018లో జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు.

ప్రభుత్వ విద్య బలోపేతానికి నిరంతర కృషి

- టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాములు

నల్లగొండ విద్య, డిసెంబరు 31: రానున్న నూతన సంవత్సరంలో ప్రభుత్వ విద్య బలోపేతానికి తమ సంఘం నిరంతరం కృషి చేస్తుందని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిలకరాజు రాములు, చావ రవి అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఫిబ్రవరి నెలలో గ్రామీణ విద్యా సదస్సులు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదుపై చర్చించి ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. రాష్ట్రంలో విద్యా కమిషన్ ను వెంటనే ఏర్పాటు చేసి ప్రభుత్వ విద్య రంగాన్ని బలోపేతం చేయాలన్నారు. నీతి అయోగ్ సిఫారసులు ప్రభుత్వ బడులను మూసివేసే విధంగా ఉన్నందున ప్రజలంతా ఆ సిఫారసులను వ్యతిరేకించాలని కోరారు. దేశంలోనే అత్యున్నతంగా ఉన్న కేరళ ప్రభుత్వ విద్యా రంగాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఎస్ విధానం అంతం అయ్యేంత వరకు తమ సంఘం ఆధ్వర్యంలో అలుపెరగని పోరాటం చేస్తామని, కేజీ టూ పీజీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ప్రాథమిక బడుల్లో తెలుగుకు సమాంతరంగా ఆంగ్ల మాధ్యమాన్ని, కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు ఎడ్ల సైదులు, శ్రీనివాసచారి, అరుణ, పెరుమాళ్ల వెంకటేశం, యాకయ్య, తిరుమలయ్య, సత్యనారాయణ, రామలింగయ్య, వెంకటయ్య, రాజు, సోమయ్య, రాజశేఖర్, నర్సింహా, శ్రీనివాస్‌రెడ్డి, లచ్చయ్య, సుధాకర్, మురళయ్య, వెంకన్న, పద్మావతి, వాణిశ్రీ, అరుణ కుమారి, విజయలక్ష్మి పాల్గొన్నారు.


సమావేశంలో మాట్లాడుతున్న రాములు

పాలకుల అసమర్థ విధానాల వల్లే దారిద్ర్యం

నల్లగొండ రూరల్, డిసెంబరు 31: స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు పూర్తైనా నేటికీ పాలకుల అసమర్థ విధానాలకు పేదలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారని టీ-మాస్ ఫోరం జిల్లా ఛైర్మన్ దర్శనం నరసింహ, జిల్లా కన్వీనర్ నారి అయిలయ్య అన్నారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల ఐక్య వేదిక జిల్లా స్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 93 శాతం ఉన్న పేదలు రాజ్యాధికారంలోకి రావాలని, జనవరి 2నుంచి 20వరకు గ్రామ గ్రామాన సర్వేలు నిర్వహించి సమస్యలను వెలికి తీసి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతిని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని అన్నారు. సంక్రాంతి సందర్భంగా 12, 13 తేదీల్లో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు, 16, 17 తేదీల్లో మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు, 22న కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. పేదలను లక్ష్యంగా చేసుకుని అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని యెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీ-మాస్ రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లెల బాలకృష్ణ, కట్టా నరసింహ, నల్లగొండ టీ-మాస్ స్టీరింగ్ కమిటీ సభ్యులు డబ్బీకార్ మల్లేష్, పాలడుగు నాగార్జున, మామిడి సర్వయ్య, ప్రమీల, ఎండి.సలీం, ప్రభావతి, కొమరయ్య, మల్గ యాదయ్య, జీడిమెట్ల రవీందర్, రవినాయక్, గంజి మురళీధర్, సిహెచ్.లక్ష్మినారాయణ పాల్గొన్నారు.


సమావేశంలో మాట్లాడుతున్న నర్సింహ


హాజరైన కార్యకర్తలు

ఇన్ఫర్మేషన్ పాయింట్


ప్రమాణ స్వీకారరం చేస్తున్న కార్యవర్గం

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యవర్గం ఎన్నిక

నల్లగొండ టౌన్, డిసెంబరు 31: తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (టీఎన్జీఓస్) అనుబంధ సంఘమైన మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం టీఎన్జీఓస్ భవన్‌లో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏడుదొడ్ల వెంకట్రాం రెడ్డి, శ్రవణ్‌కుమార్‌ల అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎన్నికలు నిర్వహించి ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించారు. జిల్లా నూతన అధ్యక్షుడిగా పర్వేజ్ వసీం, ఉపాధ్యక్షుడిగా ఎండి జావిద్‌ఖాన్, కార్యదర్శిగా టి.రాధ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి.శ్రీరాములు, కోశాధికారిగా ఎన్.సునీత, ప్రచార కార్యదర్శిగా పి.సైదులు, కార్యవర్గ సభ్యులుగా బి.భాస్కర్, పి.పద్మ ఎన్నిక కాగా కె.సాయిగీత, బి.శంకర్, పద్మలను నామినేటెడ్ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా శ్రవణ్‌కుమార్ వ్యవహరించి నూతనంగా ఎన్నికైన వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర అడ్‌హాక్ కమిటీ ఛైర్మన్ జి.పున్నారెడ్డి, అడ్‌హాక్ కమిటీ సభ్యులు ఎంవీ.రమణకుమార్, విజయ్‌కుమార్, ఎంఏ.బాసిత్, కె.యాదగిరి, అర్బన్ కార్యదర్శి డీఐ రాజు పాల్గొన్నారు.

మేరు సంఘం నూతన కమిటీ ఎన్నిక


కార్యవర్గం ప్రమాణస్వీకారం

రామగిరి, డిసెంబరు 31: మేరు సంఘం జిల్లా, పట్టణ నూతన కమిటీలను ఆదివారం ఆ సంఘం భవన్‌లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా మల్లాపురం విద్యాసాగర్, అధ్యక్షుడిగా గుంటి నరేందర్, ప్రధాన కార్యదర్శి గా రేణుకుంట్ల రాంమూర్తి, కోశాధికారిగా భోనగిరి శివను ఎన్నుకున్నారు. అదే విధంగా పట్టణాధ్యక్షుడిగా గుంటి రమేష్, ప్రధాన కార్యదర్శిగా దీకొండ శ్రీనివాస్, కోశాధికారిగా కొవ్వూరి శ్రీనివాస్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి గుంటి మల్లికార్జున్ నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికైన కమిటీ మూడు సంవత్సరాల పాటు పని చేస్తుందన్నారు. నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ సంఘ నిబంధనలకు లోబడి సంఘాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు గుంటి జానకి రాములు, మునగాల గోవర్ధన్, నరేందర్, వాడపల్లి శ్యాం, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సమాచారం



● **యాదాద్రి**

ఉదయం : 3.00: ఆలయం తెరుస్తారు, 3.30: సుప్రభాతం, 4.00: తిరువారాధన, 4.30: బాలభోగం, 5.00: తిరుప్పావై, పొంగలి నివేదన, 5.00: సర్వదర్శనాలు, 7.30: నిజాభిషేకాలు, 8.15: సమస్రనామార్చనలు, 9.00: ఉభయ దర్శనాలు, **మధ్యాహ్నం :** 1.00 రాజభోగం, మహానివేదన, 1:30 దర్శనాలు తిరిగి ప్రారంభం, **సాయంత్రం :**4.00 ప్రత్యేక దర్శనాలు, 5:00 ఉభయ దర్శనాలు, 6.00 : అలంకార తిరువీధి సేవ, **రాత్రి :** 7.00 మూలవరులకు ఆరాధన, 7.30: సహస్రనామార్చన, 8.15: దర్శనాలు తిరిగి ప్రారంభం, 9.00: నివేదన, 9.30: శయనోత్సవ దర్శనం, 9.45: ద్వార బంధనం.




● **సాగర్**

నాగార్జునసాగర్ :

నిల్వ సామర్థ్యం: 590.00 (అడుగులు)
ప్రస్తుతం : 543.10 (అడుగులు)
(194.86 టీఎంసీలు)

నీటి విడుదల

ఎడమ కాల్వ : 7194 క్యూసెక్కులు
కుడి కాల్వ : 9540 క్యూసెక్కులు
జలవిద్యుత్ కేంద్రం: 95 క్యూసెక్కులు
ఎస్ఎల్‌బీసీ : 2200 క్యూసెక్కులు
రివర్స్ పంపింగ్ : 3575 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 22761 క్యూసెక్కులు
ఇన్‌ఫ్లో : 5529 క్యూసెక్కులు
శ్రీశైలం నీటిమట్టం: 869.90అడుగులు



● **మూసీ**

నిల్వ సామర్థ్యం : 645 అడుగులు
ప్రస్తుతం : 645 అడుగులు
ఇన్‌ఫ్లో : 20 క్యూసెక్కులు
అవుట్‌ఫ్లో : 655 క్యూసెక్కులు



● **పులిచింతల**

పూర్తిస్థాయి నిల్వ: 45.7 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ : 6.06 టీఎంసీలు
ఇన్‌ఫ్లో : 636 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 4227 క్యూసెక్కులు



● **శాలిగౌరారం**

శాలిగౌరారం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 21 అడుగులు కాగా, 18 అడుగులుగా నమోదైంది.



కొత్త సంవత్సరానికి... స్వాగతం

- అంబరాన్నంటిన వేడుకలు...
- చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు
- నేడు భక్తులతో కిటకిటలాడనున్న ఆలయాలు

నల్లగొండ కల్చరల్, డిసెంబరు 31: హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్.. విష్యూ హ్యాపీ న్యూ ఇయర్.. అంటూ నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని తాకాయి. పిల్లల మొదలు పెద్దల వరకు ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. గత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఫోన్లు, మెసేజ్‌లతో అందరూ ఆనందాన్ని పంచుకున్నారు. యువకుల సందడి ఎక్కువగా ఉండగా, పిల్లలు కేట్ కట్‌చేశారు. మహిళలు రంగురంగుల ముగ్గులు వేస్తూ అర్ధరాత్రి వరకు గడిపారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, వ్యాపారులు, ఉద్యోగులు, అర్ధరాత్రి వరకు సంబరాలు నిర్వహించారు. కలెక్టర్ బంగ్లాలో గౌరవ్ ఉప్పల్ కుటుంబ సభ్యులు, ఇతర రెవెన్యూ అధికారులు, ఎస్పీ బంగ్లాలో ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, పోలీసు అధికారులతో కలిసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అపార్ట్‌మెంట్లు, కాలనీల్లో ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇక మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, మాంసం దుకాణాలు సందడిగా మారాయి. బేకరీలు ప్రత్యేక ఆఫర్లతో బిజీబిజీగా మారాయి. పోలీసులు కట్టుదిట్ట చర్యలు తీసుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముమ్మర గస్తీ, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. పట్టణమంతా విద్యుత్ కాంతులతో విరాజిల్లుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది. ఇక నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్‌లోని స్వపోషణ తెలుగు బాప్టిస్టు చర్చిలో ఫాదర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి క్యాండిల్స్ వెలిగించి వేడుకలను నిర్వహించారు. మిషన్ కాంపౌండ్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి, దేవరకొండ రోడ్‌లోని మరియరాణి కెథెడ్రల్ చర్చి, హైదరాబాద్‌రోడ్‌లోని కల్వరి కరుణ చర్చిలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం పట్టణంలోని పలుదేవాలయాలు భక్తులతో కిటకిటలాడనున్నాయి.



బేకరీలు బిజీబిజీ...



ఇంటి ముందు ముగ్గులు వేస్తూ...



గ్రీటింగ్ కార్డులు కొనుగోలు చేస్తున్న విద్యార్థులు

నూతన ఏడాదిలో మరింత ముందుకు

గడచిన ఏడాదిలో అన్ని రంగాల్లో అభివృద్ధి

కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్



నల్లగొండ టౌన్, డిసెంబరు 31: ప్రభుత్వ పథకాలను పటిష్ఠంగా అమలు చేసి నూతన సంవత్సరంలో జిల్లాను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గత ఏడాది ప్రగతిని వివరించారు. పేదలకు 7,165 డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించగా 948 గృహాలు పూర్తి కావొచ్చాయన్నారు. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో డబుల్ బెడ్‌రూం పనులు కొనసాగుతున్నాయన్నారు. గొర్రెల యూనిట్ల పంపిణీలో జిల్లా తొలి స్థానంలో నిలిచిందన్నారు. రూ.135 కోట్లతో 12,300 యూనిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లాలోని రీసైక్లింగ్ దృష్టికి వచ్చిన వెంటనే లబ్ధిదారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. హరితహారం కార్యక్రమాన్ని చిట్యాల మండలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించగా, 200 కోట్ల మొక్కల లక్ష్యానికి 1.78 కోట్లు ప్రజల భాగస్వామ్యంతో నాటామన్నారు. అమృత్X తాగునీటి పథకం కింద నల్లగొండ మునిసిపాలిటీకి రూ.116 కోట్లు, మిర్యాలగూడకు రూ.44కోట్లు, దేవరకొండ నగర పంచాయతీకి రూ.42.5కోట్లు మంజూరయ్యాయని, ఈ పనులను వేగవంతంగా చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. అదేవిధంగా అక్కంపల్లి, ఉదయ సముద్రం పనులను వేగవంతంగా చేయాలని ఏజెన్సీలకు సూచించినట్టు తెలిపారు. 226 గుడుంబా కుటుంబాలకు రూ.4.52కోట్లు ఉపాధి కోసం సహాయం చేశామన్నారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో జిల్లాలో 4.8లక్షల బతుకమ్మ చీరలు పంపిణీ చేశామన్నారు. డిండి ఎత్తిపోతల పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, దీంతో దేవరకొండ, మునుగోడు, నకిరేకల్, నల్లగొండ జిల్లాల్లో సాగు, తాగునీటికి ఇబ్బంది తీరుతుందన్నారు. ఉదయ సముద్రం పనులు పూర్తికావొచ్చాయన్నారు. కార్పొరేట్ స్థాయిలో మోడల్ అంగన్X వాడీ కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు రూ.50వేలు కేటాయించామన్నారు. మన ఇంటి లక్ష్మి పథకానికి జాతీయస్థాయి స్కోచ్X అవార్డు వచ్చిందన్నారు. తల్లి, బిడ్డ ఆరోగ్య పథకానికి రాష్ట్ర స్థాయి స్కోచ్X అవార్డు దక్కిందన్నారు. ఆసరా ద్వారా 661 మంది ఒంటరి మహిళలకు పించన్లు అందజేస్తున్నామన్నారు. దొండ, నిమ్మ, బత్తాయి మార్కెట్లు త్వరలోనే ప్రారంభం కానున్నాయని, ఇప్పటికే నల్లగొండలో రూ.70లక్షల వ్యయంతో రైతు బజారును నిర్మించామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి నూతన భవనాన్ని మంత్రుల ద్వారా ప్రారంభించామన్నారు. కేసీఆర్ కిట్టు తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయని పేర్కొన్నారు. ఫ్లోరైడ్ నిర్మూలనకు పలు చర్యలు చేపట్టామని, అందుకే జిల్లాలో ఒక్క కేసు కూడా కొత్తగా నమోదు కాలేదన్నారు. మిషన్X భగీరథ ప్రతి గ్రామానికి నీరందించే పనులు జరుగుతున్నాయన్నారు. జేసీ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, భూ రికార్డు ప్రక్షాళన వేగవంతంగా 94.43 శాతం పూర్తి చేశామన్నారు. మరో 7700 ఎకరాలు సర్వే చేయాల్సి ఉందన్నారు. అందులో 96,076 ఎకరాల భూమిని పార్ట్-బీలో పెట్టామన్నారు. అసైన్X్డ ఫారెస్టు భూములను సర్వే చేయాల్సి ఉందన్నారు. అదే విధంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర మండలం సుంకిశాల, నందికొండ, విజయపురి ప్రాంతాల్లో కొన్ని భూములను సర్వే చేయాల్సి ఉందన్నారు. అసైన్X్డలో ఉన్న 8,884 ఎకరాల భూమిని అర్హులైన వారికి అందజేస్తామన్నారు. అనంతరం జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

సాగర్‌లో పర్యాటకుల సందడి



లాంచీ స్టేషన్ వద్ద పర్యాటకుల సందడి

- నాగార్జునకొండకు నాలుగు ట్రిప్పుల లాంచీ
- రూ.1 లక్ష ఆదాయం

నాగార్జునసాగర్, డిసెంబరు 31: వారం, సంవత్సరాంతం కావడంతో సాగర్‌లో పర్యాటకుల సందడి ఏర్పడింది. వివిధ ప్రాంతాల నుంచి సాగర్‌కు పర్యాటకులు రావడంతో ఇక్కడి ప్రాంతాలన్నీ కళకళలాడాయి. హిల్‌కాలనీ డౌన్ పార్కు వద్ద లాంచీ స్టేషన్ నుంచి నాగార్జునకొండకు నాలుగు ట్రిప్పులు లాంచీలు నడిచాయి. దీంతో రూ.1లక్ష ఆదాయం సమకూరింది.





365 రోజుల గిఫ్ట్!



న్యూ ఇయర్ అంటే ... నూతన అనుభవాలు, మరిన్ని విజయాలతో సరికొత్త జీవితాన్ని మనకిచ్చే సంవత్సరం అని అర్థం. కొత్త సంవత్సరం అంటే పిల్లల పండుగ కూడా. అంటే అడగకుండానే లభించే ఈ 'ఏడాది కాలం' అనే విలువైన బహుమానాన్ని ఉపయోగించుకుంటే పిల్లల జీవితం పండుగ అవుతుంది. లేదా మరో ఏడాది దండగ అవుతుంది. అలా కాకూడదంటే కొత్త సంవత్సరం మొదలైన రోజే పిల్లలు మంచి నిర్ణయాలు తీసుకోవాలి. మరికొన్ని మంచి అలవాట్లు చేసుకోవాలి. అవేంటంటే...

కొత్త విషయాలు నేర్చుకోవడం!

పాటలు పాడటం, నచ్చిన ఆటల పోటీల్లో పాల్గొనటం, ఇష్టమైన పుస్తకాలు, వార్తాపత్రికలు చదవటం, చిన్నపాటి వ్యాయామాలు చేయటం ఇలా.. ఏవైనా మీకు నచ్చిన విషయాల మీద సమయం కేటాయించండి. దానికి సంబంధించి నిర్ణయం తీసుకొని పాటించాలి. దీనివల్ల కొత్త సంగతులు తెలుస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు.

చదువుకు ఓటేయండి!

చదువులో మీకు ఇష్టమైన సబ్జెక్ట్‌ను బాగా నేర్చుకోండి. అలాగే కష్టంగా అనిపించే సబ్జెక్ట్‌ల మీద దృష్టి సారించి, మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. దీనికోసం ఇంట్లో అమ్మ, నాన్న, అక్క, అన్నల సహాయం తీసుకోండి. అయినా ఇబ్బందిగా ఉంటే క్లాస్ టీచర్‌తో మాట్లాడండి. తరగతి పుస్తకాలకు మాత్రమే పరిమితమవకండి. మీకు నచ్చిన పుస్తకాలను ఎంచుకొని చదవండి. స్కూల్లో జరిగే వ్యాసరచన పోటీల్లో పాల్గొనండి.

ఆరోగ్యం జాగ్రత్త!

పిజ్జాలు, బర్గర్లు లాంటి చిరుతిండ్ల వల్ల ఆరోగ్యానికి హాని కలగటమే కాదు. దుబారా ఖర్చు పెరుగుతుంది. చిరుతిండ్లను మానేయాలని బంగా నిర్ణయించుకోండి. ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో అమ్మ, నానమ్మలు వండిపెట్టిన అటుకులు, మురుకులలాంటి బలవర్ధకమైన , ఆరోగ్యకరమైన చిరుతిళ్లు తినండి. ప్రతిరోజూ వ్యాయామం చేయండి. చెమట పోసేదాక ఆటలాడండి. ఈత కొట్టటం, సైకిల్ తొక్కడం లాంటి పనులు తరుచూ చేయడం వల్ల వ్యాయామంతో పాటు ఆనందం మీ సొంతమవుతుంది.





ప్రకృతికి దగ్గరగా మెలగండి!

విద్యుత్తును పొదుపుగా వాడండి. అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, లైట్ల స్విచ్‌లను ఆర్పేయండి. టీవీ చూడటం తగ్గించండి. పాఠశాలకు నడిచివెళ్లండి. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది. పర్యావరణానికి మేలు చేసిన వారవుతారు. అలాగే మొక్కలు పెంచడం, పక్షులు, జంతువులను సాకడం లాంటి పనులు చేయండి. వీటితో స్నేహం వల్ల మీకు మంచి కాలక్షేపంతో పాటు సంతోషం లభిస్తుంది.

ఆనందంగా గడపండి!

ఎప్పుడూ చదువు, క్రమశిక్షణ అంటూ ఉంటే జీవితం బోర్ కొడుతుంది. మార్కులు అప్పటికప్పుడు సంతోషాన్నిస్తాయి. కానీ చిన్నతనంలో స్నేహితులతో కలసి ఆటలాడటం, ఈతకొట్టటం, ఇంట్లోవాళ్లతో కలసి సినిమాల కెళ్లటం, తిరునాళ్లలో తిరగటం లాంటివి ఎంతవయసు వచ్చినా తలుచుకున్నప్పుడల్లా ఆనందాన్ని పంచుతాయి. కాబట్టి వాటిని మిస్సవకండి.

హ్యాపీ న్యూఇయర్! ఆల్ ది బెస్ట్!!

ఒకటికి మూడు

చిత్రంలో కనిపిస్తున్న జంతువును తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఏమంటారంటే..!

1.గుర్రం


2.horse


3. घोड़ा



సామెతలు

- అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
- అడిగే వాడికి చెప్పే వాడు లోకువ





పొడుపు కథలు


పళ్లున్నా నోరు లేనిది?

తెల్లని పోలీసుకు నల్లని టోపీ

పద్యం

చెప్పులోన రాయి చెవిలోన జోరీగ
కంటిలోని నలుసు కాలిముల్లు
ఇంటిలోని పోరు ఇంతింత గాదయా
విశ్వదాభిరామ వినురవేమ

భావం : చెప్పులో పడిన రాయి, చెవి దగ్గర జోరీగ, కంటిలో పడిన నలుసు, కాలికి గుచ్చుకున్న ముల్లు, ఇంట్లో తగువులు చెప్పలేని బాధ కలిగిస్తాయి.




జంబ్లింగ్‌వర్డ్స్

ఈ కింది పదాలను సరిచేయండి

1. ARYE ▶ ....
2. ESFRH ▶ ....
3. ASTRT ▶ ....
4. PTYAR ▶ ....
5. ENFIDRS ▶ ....

జవాబులు

1. YEAR
2. FRESH
3. START
4. PARTY
5. FRIENDS



సూక్తి

జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి మిత్రుడు దొరికినప్పుడు కలుగుతుంది.

\- సర్వేపల్లి రాధాకృష్ణన్

560కొత్త పంచాయతీలకు ప్రతిపాదనలు : జడ్పీ సీఈవో

మునుగోడు, డిసెంబర్31: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 560కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని జడ్పీ సీఈవో హనుమాన్ నాయక్ తెలిపారు. మునుగోడు మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ప్రస్తుత గ్రామ పంచాయతీకి 2కిలో మీటర్ల దూరంలో ఉండి, 500జనాభా ఉన్న ఆవాస గ్రామాలను గుర్తించి పై విధంగా ప్రతిపాదనలు చేశామన్నారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా పరిధిలో 400వందల గ్రామాల్లో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మిస్తున్నట్టు ప్రకటించామన్నారు. మరో 400 జనాభా వచ్చే జనవరి 26నాటికి పూర్తి చేయనున్నట్టు తెలిపారు. మిగిలిన గ్రామాల్లో జూన్ నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధదంగా ముందుకెళ్తున్నట్టు వివరించారు. ఈ లక్ష్యం పూర్తికి ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంఘాల భాగస్వామ్యంతో పూర్తి చేయనున్నట్టు తెలిపారు. ఈ లక్ష్యసాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఆయన వెంట మునుగోడు ఎంపీడీవో సీతాకుమారి, ఈవోపీఆర్డీ ఆవుల రాములు, సూపరిండెంట్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.